303094

SIMULTANEOUSLY PUBLISHED FROM VIJAYAWADA AND MADRAS

ఆంధ్రపత్రిక

Regd. H. No. 506 FOUNDER DESODHARAKA K. NAGESWARA RAO సంపుటం 55, సంచిక 20

విజయవాడ. శనివారం 20—4—1968 THE ANDHRA PATRIKA MORNING 6 పుటలు : 12 పైసలు

టెక్స్‌మో మోటార్లు అండ్ పంపులు

టెక్స్‌మో ఇండస్ట్రీస్ కోయంబత్తూరు

అమృతవల్లి కషాయ

రాష్ట్రాలలోని కేంద్రసంస్థల పారిశ్రామిక సంబంధాలపై కేంద్రానికే అధికారం

కార్మికమంత్రులకు హాథీసూచన

వ్యవసాయ కార్మికులకు కనీస వేతనచట్టాన్ని అమలు చేయాలని హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వివిధ రాష్ట్రాలలోగల కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పారిశ్రామిక సంబంధాలపై అధికారాన్ని కేంద్రానికి బదిలీచేసే విషయాన్ని గురించి తీవ్రంగా పరిశీలించవలసిందని కేంద్ర కార్మిక శాఖామంత్రి శ్రీ జె. ఎల్. హాథీ నేడిక్కడ రాష్ట్ర కార్మిక మంత్రులను కోరారు.

శ్రీ హాథీ రాష్ట్ర కార్మికమంత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తూ, 1947 పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించడంద్వారా యీ బదిలీకి ఏర్పాటు చేయవచ్చునని సూచించారు.

ప్రస్తుతం యీ చట్టం క్రింద కేంద్ర—రాష్ట్రాల అధికారాలు కారణంగా, రాష్ట్రాలలోని కేంద్రప్రభుత్వ సంస్థలలో పారిశ్రామిక సంబంధాల విషయంలో వ్యవహరించడం చాలా కష్టంగా ఉన్నదని శ్రీ హాథీ చెప్పారు.

రాష్ట్రాలలోని కేంద్ర సంస్థలపై కార్మిక సంబంధాలపై అధికారాన్ని కేంద్రానికి బదిలీ చేయాలని కొన్ని కార్మిక సంస్థలు కోరుతున్నాయనీ, భారీపరిశ్రమలకు సంబంధించి పరిపాలనా సంస్కరణల సంఘం యిదే విధమైన సిఫార్సులు చేసిందనీ శ్రీ హాథీ అన్నారు.

భారతీయ కార్మిక సమావేశం జరగడం దృష్ట్యా, పరిస్థితులను కేంద్ర కార్మిక మంత్రి సమీక్ష చేస్తూ, అదృష్టవశాత్తూ ఘెరావ్‌లో జాలు పోయాయన్నారు. సాధారణ ఆర్థికపరిస్థితి మెరుగుకావడం కార్మికరంగంలో ఉద్రేకాలతగ్గించుటకు దోహదపడుతుందని ఆయన అన్నారు.

కార్మిక మంత్రులను శ్రీ హాథీ కోరారు.

దేశంలోని కార్మికులలో 70 శాతం వ్యవసాయ కార్మికులేననీ, వీరి పరిస్థితి యిప్పటికీ దారుణంగా ఉండడం విచారకరమనీ ఆయన అన్నారు. ఈ విషయంలో మనం కనీసం చేయగలిగింది ఏమంటే, యిదివరకే ఆమోదించిన సిఫార్సులను అమలుచేయడమన్నారు.

—o:o—

ఆంధ్ర అసెంబ్లీ భాషా తీర్మానం

కేంద్రం పరిశీలన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అధికారభాషల (సవరణ) చట్టంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తీర్మానం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని దేశీయాంగశాఖ సహాయ మంత్రి శ్రీ విద్యాచరణ్‌శుక్లా ఈ వేళ లోక్‌సభలో తెలియ జేశారు.

నేర దర్యాప్తులో కుక్కల ప్రయోగం

విజయవాడలో ప్రదర్శన

విజయవాడ, ఏప్రిల్ 19: నేరదర్యాప్తుకు పోలీసు కుక్కలు ఎలా ఉపయోగపడతాయో యిక్కడ జరుగుతున్న నేరనిరోధక వారోత్సవ సభలో యీ ఉదయం యిక్కడ పోలీసు కంట్రోలు రూములో ప్రదర్శింపబడింది.

ఈ ప్రదర్శనార్థం హైదరాబాద్‌నుండి హెలన్ (4½ సంవత్సరాల వయస్సు), వినోదా 2½ సంవత్సరాల వయస్సు కుక్కలు ప్రత్యేకంగా తీసుకురాబడ్డాయి. విజయవాడ పట్టణ పోలీసు డిప్యూటి సూపరింటెండెంటు శ్రీ నరసింహమూర్తి స్వాగతం పలికి, నేరం దర్యాప్తుకు కొన్ని ఆధారాలు మాత్రం యీ కుక్కలుఅందించగలవు అని, ఆ ఆధారాలనుపట్టి నేరం దర్యాప్తు సాగించటానికి ఒక మార్గం చిక్కగలదన్నారు. అయితే యీ ఆధారాలు నూటికి నూరు పాళ్ళు నిజంకావని 50 శాతం వరకే ఉపకరించగలవు అన్నారు.

ఈ రోజు జరిగిన ప్రదర్శనలో 5 అంశాలలో పోలీసు కుక్కల నేర్పరితనం పరీక్షింపబడింది అందులో మూడింటిలో యీ కుక్కలు కృతకృత్యమైనాయి. రెండిటి ఫలితాలు అంతసంతృప్తికరంగాలేవు.

దొంగిలింపబడిన జేబు రుమాలును వెతికి పట్టుకురావడం, దొంగను పట్టించటం, ఒక వస్తువును పెట్టి దానికి కాపలా కాయమని నియమించటం యితరులు వచ్చి ఆ వస్తువును తీసుకుని పోవాలని ప్రయత్నిస్తే "భౌ" మని అరచి, ఆ వ్యక్తి పరుగెత్తి పోతుంటే పరుగెత్తి వెంబడించటం ఆశ్చర్యకరంగావున్నాయి.

రష్యా, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాల మెరుగుదల

కొసిగిన్‌తో చర్చలు తోడ్పడినవి

అయూబ్ భావం: పాక్ రేడియో ప్రకటన

న్యూఢిల్లీ ఏప్రిల్ 19: సోవియట్ ప్రధాని అలెక్సీ కోసిగిన్‌తో తాను జరిపిన చర్చల ఫలితంగా రష్యాపాకిస్తాన్ సంబంధాలు మరింత మెరుగైన వని పాక్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ అభిప్రాయపడినారని పాక్ రేడియో వెల్లడించింది.

కొల్లేటి భూమికి ముంపు నివారణ

ముసుగుకాల్వల త్రవ్వకానికి 3 లక్షలు మంజూరు; జూన్ ఆఖరులోగా పని పూర్తి

హైదరాబాద్, ఏప్రిల్ 19: కొల్లేరు ...

ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానంద రెడ్డి 15 వ తేదీని విశాఖలో 'విశ్వభక్తి' నౌక జలప్రవేశోత్సవం జరిపారు

వ్యవసాయోత్పత్తికి రు. 2 కోట్లు పరపతి

రాష్ట్ర కేంద్రభూమితనఖాబ్యాంకు నిర్ణయం

('ఆంధ్రపత్రిక' ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని దుర్భిక్షపీడిత ప్రాంతాలకు చెందిన రైతులకు వ్యవసాయ పరపతిగా రెండుకోట్ల రూపాయలు యివ్వాలని రాష్ట్ర సహకార కేంద్ర భూమి తనఖాబ్యాంకు నిశ్చయించింది.

రెవిన్యూమంత్రి శ్రీ వి. బి. రాజు నేడిక్కడ ఈ విషయం పత్రికలవారికి వెల్లడిస్తూ, రాష్ట్రం పెద్దగా దుర్భిక్ష పరిస్థితులకు గురి అయినప్పటికీ, ప్రజలకు సహాయం చేయడంకోసం ప్రభుత్వం చురుకుగా చర్యలు గైకొన్నదని తెలియ జేశారు.

రాష్ట్ర ప్రభుత్వం యింతవరకు సహాయ కార్యక్రమాల కోసం అయిదు కోట్ల రూపాయలు విడుదల చేసిందని శ్రీ రాజు చెప్పారు. మరొక 1.58 కోట్ల రూపాయలు శిస్తు రెమిషన్‌గా మంజూరు అయిందన్నారు. దుర్భిక్ష పీడిత ప్రాంతాలలో అరవై లక్షల రూపాయల మేరకుఋణాలు, సెస్సులవసూలును కూడా ప్రభుత్వం వాయిదా వేసింది.

ప్రభుత్వం మంజూరు చేసిన 5 కోట్ల రూపాయలలోను సుమారు 3 కోట్ల రూపాయలుసహాయ కార్యక్రమాల కోసం, కోటిరూపాయల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకై అవాంతర తక్కావి ఋణాలుగా యివ్వడం కోసం కేటాయించబడినవి. అత్యవసర పరిస్థితి యేర్పడినప్పుడు మంచినీటి పథకాలు చేపట్టడానికి 20 లక్షల రూపాయలు రెవిన్యూ బోర్డు అధీనంలో వుంచబడినవి.

సహాయక చర్యలకోసం చెప్పుకోదగ్గ మొత్తం కేంద్రం నుంచి సహాయంగా లభించగలదని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని శ్రీ రాజు పేర్కొన్నారు.

—:o:—

గతమార్చిలో ప్రధాని కలకత్తా పర్యటన

రాజకీయోద్దేశం లేదని

లోక్‌సభలో చవాన్ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : కలకత్తాలో ఇటీవల మత కలహాలు జరిగినప్పుడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి కలకత్తా వెళ్లడం రాజకీయోద్దేశాలతో కూడినదన్న ఆరోపణపూర్తిగా నిరాధారమైనదని నేడు లోక్‌సభలో దేశీయాంగ మంత్రి శ్రీ వై. బి. చవాన్ ఉద్ఘాటించారు.

గత మార్చి 17వ తేదీన శ్రీమతి గాంధి కలకత్తా వెళ్ళిన విషయమై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నల వర్షానికి శ్రీ చవాన్ సమాధానమిస్తూ ...

(మిగతా 3 వ పేజీలో)

ఉత్తరవియత్నాంతో చర్చలకు 15 కొత్త ప్రదేశాలు ప్రతిపాదన

అమెరికా విదేశాంగమంత్రి రస్క్ వెల్లడి : చర్చలు త్వరగా జరగాలని సూచన

వాషింగ్టన్, ఏప్రిల్ 19: ఉత్తర వియత్నాంతో ప్రాథమిక చర్చలు జరిపేందుకు కొత్తగా 15 ప్రదేశాలను అమెరికా సూచించిందని అమెరికా విదేశాంగమంత్రి డీన్ రస్క్ వెల్లడించారు.

అమెరికా ప్రతిపాదనను ఉత్తర వియత్నాం శ్రద్ధగా బాధ్యతాయుతంగా పరిశీలించవలసిన సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.

కొత్తగా తాము సూచించిన ప్రదేశాలు ఆసియాలో—సింహళం, జపాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, నేపాల్, మలేసియాలలో ఉన్నవని శ్రీ రస్క్ చెప్పారు.

సమాలోచనలు మొదట యూరప్‌లో జరిపితే ... భారత్, బర్మా, ఇండోనీసియా, లావోస్, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి.

"మా మటుకు మేము— ఇదివరలానే పర్యాయములు చెప్పినట్లు— ఏలాంటి ఆలస్యం లేకుండా వియత్నాం యుద్ధాన్ని తుదముట్టించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ప్రాణనష్టం లేకుండా నివారించాలని, మానవశ్రేయస్సుకు పాటు బడాలని. కేవలం ప్రచారం సాగించాలని కాదు."

అల్హాబాదులో కర్ఫ్యూ పొడిగింపు

అలహాబాద్, ఏప్రిల్ 19: ఈ నగరంలో విధించబడిన కర్ఫ్యూను మరో 6 గంటలు పొడిగించారు ...



నేర నిరోధకవారోత్సవం సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూములో జరిగిన ప్రదర్శనలో హైదరాబాద్‌నుంచి తెప్పించిన వినోద్ "హెలెన్" కుక్కలు ... — దృశ్యం

గెలవండి! పాపకోసం బహుమతులు

మొదటి బహుమతి రూ. 1116/-
రెండవ బహుమతి రూ. 750/-
మూడవ బహుమతి రూ. 500/-

ఎంట్రీలు చేరవలసిన ఆఖరు తేదీ 15-6-1968.

శ్రీరాజ్ ప్రొడక్షన్స్ ముద్దుపాప

రేలంగి గ్రామ పంచాయితీ

టెండరు నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామ పంచాయితీ 1968—69 సంవత్సరమునకు స్టేషనరీ సామానులు, లైటింగు సామానులు, లైటు పాయిలు డబ్బాలు, ఒక చెత్త బండి సప్లయి చేయుటకున్నూ మరియు ఈ దిగువ ఉదహరించిన పనులు చేయుటకున్నూ సీలు చేసిన టెండర్లు ది 26—4—1968మధ్యాహ్నము 2 గంటల వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారిచేగాని, వారి అనుమతి పొందిన వారి యొకరిచేగాని స్వీకరింపబడును. అదే తేది 2.30 గంటలకు టెండర్దార్ల సమక్షములో తెరువబడును. మిగిలిన విషయములు ఆఫీసు పనిచేయు వేళలలో అడిగి పొందవచ్చును.

వివరము:—

1. రాజుల రామాలయం వీధి రిపేర్సుచేయుట ఎస్టిమేటు విలువ:—రూ. 2100/— డిపాజిట్టు:—రూ. 105/—
2. అమ్మకట్లవారిరోడ్డు మెంటలింగుచేయుట ఎస్టిమేటు:—రూ. 4100/— డిపాజిట్టు:— రు. 205/—
3. గమళ్లపాడు పుంతరోడ్డు 0/3నుంచి 0/6 వరకు క్వారీ రబ్బీషుతో రిపేర్సు చేయుట. ఎస్టిమేటు విలువ:—రూ. 4000/— డిపాజిట్టు:—రూ. 200/—
4. రంగిసెట్టి వారివీధి, మహమ్మదీయుల. వీధి క్వారీ రబ్బీషుతో రిపేర్సు చేయుట ఎస్టిమేటు విలువ:—రూ. 3000/— డిపాజిట్టు:—రూ. 150/—
5. కలిగొట్ల వారివీధి, పటేలువీధి, మద్దుల వారివీధి, మెటలుతో రిపేర్సు చేయుట. ఎస్టిమేటు విలువ:—రూ. 4200/— డిపాజిట్టు:—రూ. 220/—
6. స్టేషనరీ సామానులు సప్లయి చేయుట. డిపాజిట్టు:—రూ. 25/—
7. లైటింగు సామానులు సప్లయి చేయుట. డిపాజిట్టు:—రూ. 25/—
8. లైటు పాయిల్ డబ్బాలు సప్లయిచేయుట డిపాజిట్టు:— రూ. 25/—
9. చెత్తబండి సప్లయి చేయుట. డిపాజిటు :—రూ. 25/—

రేలంగి, 17—4—68. } వి. ధర్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.

నెల్లూరు జిల్లా పరిషత్

టెండరు నోటీసు

1968—69వ సంవత్సరము నెల్లూరు జిల్లా పరిషత్ సెంట్రల్ డ్రగ్ అండ్ మెడికల్ స్టోర్సుకు కావలసిన 1. ఆయుర్వేద మందు దినుసులు 2. కంటిన్‌జంటు వస్తువులు సప్లయి చేయుటకు సీల్డు టెండర్లు, 1968వ సంవత్సరం. మే నెల 2వ తేది సాయంకాలము 4 గంటలవరకు నెల్లూరు జిల్లా పరిషత్ ఆఫీసులో తీసుకొనబడును. టెండరు ఫారములను వివరములతో సహా ప్రతి 1కి రూ 5/—లు చొప్పున చెల్లించి సెక్రటరీ, నెల్లూరుజిల్లా పరిషత్ ఆఫీసునుండి, ఆఫీసుపనిచేయు రోజులలో పొందవచ్చును. టెండర్లు సీల్డు కవర్లపై "మందు దినుసులకు టెండరు" లేక "కంటిన్‌జంటు వస్తువులకు టెండరు" అని వ్రాసి, సెక్రటరీ నెల్లూరు జిల్లా పరిషత్ పేర పంపవలెను. [illegible]

సదరు సీల్డు టెండర్లు సెక్రటరీ వారిచే గాని, లేక వారి అనుమతి పొందబడిన వారిచే గాని 2—5—68 తేది సాయంకాలం 4—30 గంటలకు తెరువబడును. దరఖాస్తు ఫారము సొమ్ము తిరిగి వాపసు ఇవ్వబడదు.

(సం.) పి. కృష్ణారావు, సెక్రటరీ జిల్లా పరిషత్, నెల్లూరు.

వీలునామా ప్రకటన

గుంటూరుజిల్లా మోపర్రు సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా మోదుకూరు గ్రామ కాపురస్తులు మున్నంగి సుబ్బారెడ్డిగారి భార్య రఘుపతిమ్మ తన తాలూకు మోదుకూరు గ్రామములో శేరీ మాగాణిభూమి, మెరక స్థలము యున్నూ తన జీవితానంతరము ఆమెతోబుట్టువు కుమారుడైన భవనం అంకమ్మారెడ్డి గారిభార్య దమయంతమ్మకున్నూ, ఆమె తోబుట్టువు కుమారుడయిన తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామ కాపురస్తులు కల్లం సుబ్బారెడ్డి గారి కుమార్లు (1) కల్లం వెంకటరెడ్డి (2) యీ పొంబిరెడ్డి గార్లకు మైనర్లయినందున గార్డియన్ తల్లి కల్లం సుబ్బారెడ్డి భార్య సుబ్బమ్మ వీరి మైనారిటీ కాలమందు స్వాధీన పర్చుకొని మైనర్లు మేజర్లు కాగానే వారికి స్వాధీనము చేసి వారు సంపూర్ణ హక్కులతో అనుభవించేలాగున మొదలగు సంగతులతో 29—11—1967వ తేదీన వ్రాసి యిచ్చినట్లు కనబడే వీలునామాను సదరు మున్నంగి రఘుపతిమ్మ వ్రాసియిచ్చి దరిమిలా చనిపోయినదని చెప్పుచూ ఆమె తోబుట్టువు మనుమరాలైన భవనం దమయంతమ్మవల్ల రిజిస్టరు నిమిత్తం 1968 సం. మార్చి నెల 30వ తేదీన ఈ ఆఫీసులో దాఖలుచేయబడినది గనుక సదరు వీలునామా ఉత్పత్తి విషయమై మోపర్రు సబ్ రిజిస్ట్రారు ఆఫీసులో 1968 సం. మే నెల 15వ తేదీన పగలు 11 గంటలకు విచారణ వాయిదావేయబడినది గనుక సదరువాయిదా నాటికి సదరు వీలు ఉత్పత్తిని ఆక్షేపించగోరు వారు సదరు వాయిదా నాటికి తమకుగల సాక్ష్యి సాధనములతో స్వయముగా గాని లేక క్రమమైన వకీలు ద్వారా గాని హాజరయి ఆక్షేపణలు తెలుపుకోవచ్చును. సాక్షులకు సమ్మనులు చేయుంచుకోవలసినయడల వాయిదాకు పది రోజులు ముందుగా హాజరయి సాక్షులకు సమ్మనులు చేయుంచుకోవచ్చును.

యస్. శ్యామలరావు,

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు మోపర్రు, తేది3—4—1968 } యం. ఎ. బి. ఎల్., సబ్ రిజిస్ట్రార్.

అమృతరావు లొంగుబాటు

తెనాలి కోర్టులో

తెనాలి, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని కోరుతూ రెండుసార్లు నిరాహారదీక్ష పూనిన శ్రీ టి. అమృతరావు మొన్న ఇక్కడ ఒక కోర్టుకు లొంగిపోయారు. మోసం చేశాడన్న నేరానికి 1967 సెప్టెంబర్ నుంచి శ్రీ అమృతరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శ్రీ అమృతరావును, మరో ఇద్దరికి అనేక నెలలుగా సమన్‌లను అందజేయలేక పోయినందుకుగాను, వారిపై జామీను ఇవ్వడానికి వీలులేని వారంట్‌ను తెనాలి [illegible] మేజిస్ట్రేట్ ఇటీవల జారీచేశారు.

కృష్ణాజిల్లాలోని నాగాయలంక తాలూకాలో ఒక సహకారసంఘం క్రింద భూములను యిప్పిస్తామని చెప్పి, తెనాలి తాలూకాలో కొంతమంది నుంచి పెద్ద మొత్తాలను యీ ముగ్గురు తీసికొని మోసగించారని శిక్షాస్మృతి 120బి 406, 420 శక్షన్ల క్రింద నేరారోపణ చేశారు.

అమృతరావుతో పాటు తక్కిన యిద్దరూ కూడ కోర్టులో లొంగిపోయారు. ఈ ముగ్గురికి జామీను యిచ్చారు.

నాగాలాండ్ గవర్నర్‌గా బి. కె. నెహ్రూ

కోహిమా, ఏప్రిల్ 18 : నాగాలాండ్ కొత్త గవర్నర్ శ్రీ బి. కె. నెహ్రూ అక్కడ శాంతి సుస్థిరతల రక్షణకు కృషిచేయగలమని ఉద్ఘాటించారు. శ్రీ బి. కె. నెహ్రూ నేటి ఉదయం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారంచేశారు.

సవరణ

ఈ నెల 16వ తేదీ పత్రికలో "హిందూస్తాన్ నవుకా నిర్మాణ కేంద్రంలో 40 వ సరకుల రవాణా నవుక "విశ్వభక్తి" అని ప్రచురించబడింది. అదిపొరపాటు. "40వ"కు బదులు "48వ" అని గమనించగోర్తాము.

ఆ వార్తలోనే సరకుల రవాణా రేట్ల క్రింద మనం-ఏటా "రు 75 కోట్లు" విదేశ మారకద్రవ్యం చెల్లిస్తున్నాం అన్న వాక్యంలో 'రు 75 కోట్లు'కు బదులు "రు 175 కోట్లు"-అని చదువుకొనగోర్తాము.

12వ తేదీ పత్రికలో "విశాఖలో ఆవరి శుభ్రత" అనే శీర్షిక క్రింద "నేడు పురపాలక సంఘం యిచ్చిన సవుర సన్మానానికి" బదులు "అయిదు నెలల క్రిందట యిచ్చిన సవుర సన్మానానికి" అని పాఠకులను చదువుకొన గోరుచున్నాము. —సం.

ఏజెంట్లు కావలెను

భవాని కార్పెట్లు & బెడ్‌షీట్లకు ఆర్డర్లు పొందుటకు కమిషను పద్ధతిపై ఏజెంట్లు కావలెను. వివరాలకు: G. K. S. Handloom Textiles, Bhavani, P. O, Via Erode.

ట్రాన్సిస్టర్లు

నెలకు రు. 10 ల వాయిదాల పద్ధతిన జపాన్ [illegible] 3 బ్యాండ్ [illegible] Prince Traders, P. Box 1406, Delhi 6.

ప్రకటన

20సం:క. విజయగోపాల్ రెడ్డి అను పేద యువకుని చదివించుకొని దత్తుగాగాని యిల్లరికముగాగాని యుంచుకొనగోరువారు కావలెను. వివరములకు కె. విజయగోపాల్ రెడ్డి, వెంకట్రావుపల్లె, వయా ఆత్మకూరు నెల్లూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.

కావలెను

'జాపెక్స్' ఆల్‌వరల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టర్‌కు 35% కమిషన్&టి. ఏ. పద్ధతిపై అమ్ముటకు ఇండియా అంతటా పార్ట్ టైం పూర్తి టైం ఏజెంట్లు కావలెను. శాంపిల్ ట్రాన్సిస్టర్‌కు వ్రాయుండి. JAPEX (INDIA) (APM 58), P. B. 1405, Delhi-6)

నోటీసు

న్యూఏసియాటిక్ యిన్సూరెన్సు కంపెనీచే సమయం వెంకటస్వామి అనే ఆయునకు యివ్వబడిన పోలసీ నెం.59165897 యెక్కడో పోయినదని తెలుపబడినది. యీ నోటీసు ప్రచురణ తేదీ నుండి ఒక నెల రోజులలోగా అభ్యంతరములు తెలుపక పోయిన యెడల సదరుపోలసీమీద Surrender Value ఆయనకు చెల్లించబడును. డివిజనల్ మేనేజర్ L.I.C. of India, మచిలీపట్నం.19.4.68.

వాయిదాల చెల్లింపు పద్ధతిన ట్రాన్సిస్టర్ రు.250/— విలువగల న్యూమోడల్ 'రికో' 3 బ్యాండ్‌ఆల్‌వరల్డ్ పోర్టబుల్ ట్రాన్సిస్టర్ నెలకు రు.20/—వంతున వాయిదాలపై చెల్లించి, పొందండి. స్టాకు పరిమితం. నేడే వ్రాయుండి.



Indo Japan Radio Corporation Kashmere Gate, (40) Delhi 6.

ట్రెయినింగ్

నెలకు రు. 120నుండి రు.220 జీతములుగల టెలిఫోను ఆపరేటర్లుగను, టెలిగ్రాఫిస్టులగను, సిగ్నలర్లుగను, అసిస్టెంట్ స్టేషన్‌మాస్టర్లుగను P. U. C., H. S. C. S. S. L. c. & Matric Passed or Failed (Boys & Girls)కు శిక్షణ యివ్వబడును. రు. 1 ఎం. ఒ. పంపిన ప్రాస్పెక్టస్&అప్లికేషన్ ఫారం అడ్మిషనుకు పంపబడును. Principal, B. T. & T. T. College, 1/14, Brodipet, Guntur-2. (Regd by Govt)

నాగార్జున సాగర్

"ఆంధ్రకు కేంద్రం ఋణం మంజూరు"

మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అభ్యంతరం

బొంబాయి, ఏప్రిల్ 18—కేంద్రం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాగార్జున సాగర్‌కిగాను కోటి రూపాయలు మంజూరు చేసిన విషయమై వ్యాఖ్యానిస్తూ అది అత్యంత క్లిష్టమైన సమస్య అని, దాన్ని తాము ఎదుర్కోవలసి వుంటుందని మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ ఎస్. బి. చవాన్ ప్రకటించారు.

ఆయన ఇలా అన్నారు :

"మనం ఈ విషయంపై సుప్రీం కోర్టుకైనా పోవాల్సి వుంటుంది. లేదా కేంద్రం అనుమతికి ఆగకుండా మన సొంత నీటి పారుదల ప్రాజెక్టులనైనా ప్రారంభించాలి."

ఆంధ్రకు నాగార్జునసాగర్‌కై కేంద్రం కోటి రూపాయలు మంజూరు చేసే ముందు, దీనితో సంబంధం వున్న రాష్ట్రాలను సంప్రదించి వుండవలసింది అని. ఆయన విలేఖరులతో ఆంధ్రకు కోటి రూపాయల మంజూరు అయ్యాయన్న పత్రికా వార్తలపై వ్యాఖ్యానిస్తూ అన్నారు.

ఈ ఋణం మంజూరు విషయంలో కేంద్రాన్ని వివరణ అడిగి మహారాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటుందని శ్రీ చవాన్ అన్నారు. తనకు జ్ఞాపక మున్నంతవరకు లోగడ కేంద్ర ఇరిగేషన్ మంత్రి శ్రీ కె. యల్. రావు, ఆంధ్రకు క్రెస్ట్ గేట్‌ల విషయమై అనుమతి ఇచ్చే ముందు పార్లమెంటుకు తెలియ జేస్తామని, పార్లమెంటుకే హామీ యిచ్చివున్నారని శ్రీ ఎస్. బి. చవాన్ అన్నారు.

నాగార్జున సాగర్‌కు ఋణం మంజూరు చేయడం పరోక్షంగా క్రెస్టుగేట్‌ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

—:o:—

కమల్ పూర్‌లో కాల్పులు

అయిదుగురికి గాయాలు

అగర్తాలా, ఏప్రిల్ 18: ఉత్తర ప్రాంతపు సబ్ డివిజనల్ కేంద్ర స్థానమయిన కమల్ పూర్‌లో ఆదనపు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన ప్రదర్శకుల గుంపుపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు అయిదుగురు వ్యక్తులు గాయపడ్డారు.

ఈ గుంపు సబ్‌డివిజనల్ అధికారి కార్యాలయాలను సబ్ ట్రెజరీని ధ్వంసం చేశారు. ఈ సంఘటన నిన్న జరిగినట్లు నేడిక్కడకు అధికారయుతంగా తెలియవచ్చింది.

గాయపడినవారిలో ముగ్గురిని స్థానిక ఆసుపత్రిలోచేర్చారు. సబ్ డివిజనల్ కార్యాలయములోని కొందరు ఉద్యోగులపై ప్రదర్శకులు చేయి చేసుకున్నారు.

గుంపు దవుర్జన్య చర్యలను ప్రారంభించే సరికి మొదట ఆ ప్రాంతంలో 144 వ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. అయినా లాభం లేకపోయేసరికి గుంపును చెదర గొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు.

పట్టణంలో వెంటనే కర్ఫ్యూ విధించారు. గుంపు ప్రదర్శనకు కారణం యింకా తెలియలేదు. పోలీసు సూపరింటెండెంట్ ఆదనపు జిల్లా మేజిస్ట్రేటు గత రాత్రి కమల్ పూర్ వెళ్ళారు.

కొసిగిన్-అయూబ్ చర్చలలో కొన్ని అంశాలపై విభేదాలు

4 గంటల సేపు సుదీర్ఘంగా సంప్రదింపులు

రావల్పిండి, ఏప్రిల్ 18: సోవియట్ ప్రధాని అలెక్సీ కొసిగిన్-పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ నేడు అనుకోకుండా మూడు గంటల 40 నిమిషాల సేపు జరిపిన సుదీర్ఘమైన చర్చలలో పరస్పరం ఆమోదప్రదం కాని కొన్ని అంశాలను ఎదుర్కొన్నారు.

భారత్‌కు పెద్దఎత్తున రష్యా ఆయుధ సహాయం, కమ్యూనికేషన్లు నెలకొల్పుకొనడానికిగాను రష్యా దక్షిణసరిహద్దున పాకిస్తాన్‌కు చెందిన పెషావర్ విమానాశ్రయాన్ని అమెరికా వినియోగించుకొనడం సమస్యలపై చర్చలలో ఉభయ నాయకులు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నట్టు విశ్వసించబడుతున్నది.

సమావేశానంతరం పాకిస్తాన్ అధికార ప్రతినిధి సమాధానం కుదిరిన అంశాలను గురించి సూచించారుకాని, సమాధానం కుదరని అంశాలపై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించారు.

ఉభయ నాయకుల మధ్య సమావేశం నాలుగు గంటలసేపు జరిగింది. వారి సలహాదారుల బృందం వేరే గదిలో సమావేశం జరిపారు.

ఆ తర్వాత చివరిలో శ్రీ అయూబ్, శ్రీ కొసిగిన్‌లో 18 నిమిషాలసేపు తమ బృందాలలో కలసి చర్చలు జరిపారు. ఆ సందర్భంలో తమ ప్రయివేటు చర్చల సరళిని గురించి వివరించారు.

ఈ చర్చలు తమ సంబంధాలను మరింత బలపరచడానికి తోడ్పడగలవని శ్రీ అయూబ్ ఖాన్ చెప్పినట్లు ఒక ప్రతినిధి చెప్పారు.

ఉన్న ఉద్రిక్తతలను సడలింపజేయడమే తమ ప్రధానలక్ష్యమని నాయకులు తనకు చెప్పినట్లు ఆయన తెలిపారు.

శ్రీ కొసిగిన్, శ్రీ అయూబ్‌లు రేపుఉదయం మళ్లీ కొద్దిసేపు సమావేశం జరుపుతారు. ఆ తర్వాత శ్రీ కొసిగిన్ లాహోర్ బయలుదేరి వెడతారు. శ్రీ కొసిగిన్ శనివారం కరాచీ వెళ్లి అక్కడ రాత్రి గడుపుతారు. అప్పటితో ఆయన పాకిస్తాన్ పర్యటన ముగుస్తుంది. ఆయన స్వదేశానికి బయలుదేరేముందు సంయుక్త ప్రకటన విడుదల కాగలదు.

భారత్ వైఖరికి కొసిగిన్ సమర్థన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : నిన్న రావల్పిండిలో సోవియట్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ చేసిన ప్రసంగం, భారత్—పాకిస్తాన్ సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకొనడం వాంఛనీయమన్న భారత్ వైఖరిని సోవియట్ యూనియన్ అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేయడంలో తోడ్పడింది.

శ్రీ కొసిగిన్ నిన్నరాత్రి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ తన గౌరవార్థం చేసిన విందులో మాట్లాడుతూ, "ఇంకా అధిగమించని చిక్కులు వున్నప్పటికీ, ప్రస్తుత సమస్యల పరిష్కారంతో ఒకదాని తర్వాత మరొకచర్య తీసుకొనడానికి భారత్—పాకిస్తాన్‌లు కృషిచేయగలవని తాము విశ్వసిస్తున్నామన్నారు.

భారత్, పాకిస్తాన్ సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకొనవలసిన ఆవశ్యకతను గురించి శ్రీ కొసిగిన్ చెప్పిన విషయం నేటి ఉదయం పాకిస్తాన్ రేడియో చేసిన ప్రసారంలో ప్రస్తావించకపోవడం గమనించదగినది.

"ఇక్కడ తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుని పెద్దదేశాలను అదుపులోపెట్టడానికి తమను వాడుకుంటుందని తేవాలని వాంఛిస్తున్నశక్తులుకూడా ఆసియాలో కలవన్న విషయం మీకందరకు తెలిసినదే" అని పేర్కొంటూ, శ్రీ కొసిగిన్ చైనాను గురించి చేసిన ప్రస్తావనను కూడా పాకిస్తాన్ రేడియో ప్రసారం చేయకుండా వదిలిపెట్టింది.

వియత్నాంపై శాంతి చర్చలు

రావల్పిండి, ఏప్రిల్ 18 : ఉత్తర వియత్నాం పరాజయం పొందని దేశంగా శాంతి చర్చలలో పాల్గొనగలదని సోవియట్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ నేడు ప్రకటించారు.

వియత్నామీలు తమ సమస్యలను తమకు మంచిదని తోచినవిధంగా పరిష్కరించుకొనగల శక్తి వారికి ఇచ్చినప్పుడే వియత్నాం పరిస్థితి పరిష్కారం కాగలదని "పాకిస్తాన్ ప్రెస్‌కు" ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఈ ఇంటర్వ్యూ పాకిస్తాన్‌లో నాలుగు టెలివిజన్ కేంద్రాలనుంచి ప్రసారమయింది.

పాక్‌కు రష్యా ఆర్థిక సహాయం

కలాబాగ్ వద్ద ఉక్కు-ఫ్యాక్టరీ స్థాపనకై

రావల్పిండి, ఏప్రిల్ 18 : జిన్నా బరాజు సమీపంలోని కలాబాగ్‌వద్ద 10 కోట్లడాలర్ల ఉక్కుఫ్యాక్టరీ స్థాపనకు ఆర్థిక సహాయం చేయడానికి సోవియట్ యూనియన్ అంగీకరించింది.

పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్, సోవియట్ ప్రధాని అలెక్సీ కొసిగిన్‌లమధ్య నేడు నాలుగుగంటలసేపు సమావేశం జరిగిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

ఈ కలాబాగ్ ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిఅయినపుడు ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుంది.

—:o:—

పి. ఎస్. పి. తో భారతీయ క్రాంతి దళ్ పొత్తు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18—ప్రజా సోషలిస్టు పార్టీ భారతీయ క్రాంతిదళ్‌లు రెండూ కూడా ఒక పార్టీలో రెండో పార్టీ అతి సన్నిహితంగా, సహకార సహాయాలు చేసుకుంటూ అన్ని రంగాలలోను కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ పొత్తును వీరు శాసన సభలో కూడా పాటిస్తారు.

ఈ రెండు పార్టీల నాయకులు అతి సన్నిహిత సత్సంబంధాలు నెరవుకుంటారు. భవిష్యత్తులో రాదగు అనేకానేక సమస్యలపై వీరు తరచు కలుసుకుని చర్చలు జరుపుతారు. నేటి వుదయం ఈ మేరకు ఈ రెండు పార్టీల మధ్య ఆయా పార్టీల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపిన తర్వాత అంగీకారం కుదిరింది. వీరు కాంగ్రెసేతర దేశభక్తి పూరిత పార్టీల నన్నింటికీ విస్తృత ప్రాతిపదికపై ఒక వేదిక మీదకు తేవాలని ప్రయత్నంచేయాలని తీర్మానించుకున్నారు.

ఈ సమావేశంలో శ్రీ నాథ్‌పాయ్, శ్రీ ప్రేమ్‌భాసిన్‌లు పి. ఎస్. పి. తరపున భారతీయ క్రాంతిదళ్ తరపున శ్రీ ఉదిత్ నారాయణ శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశం బి. కె. డి. పార్టీ యొక్క కార్యవర్గ తీర్మానాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడినది అని ఒక పి. యస్. పి. ప్రతినిధి చెప్పారు.

—o:o—

పాక్ చే సరిహద్దు నిబంధనల ఉల్లంఘన

ఫిరోజ్‌పూర్, ఏప్రిల్ 18 : హుస్సేన్ వాలా హెడ్‌వర్క్సునుంచి బయలుదేరి పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించే దీపల్‌పూర్ కాల్వ తూర్పువైపున పాకిస్తాన్ ఏడుమైళ్ల పొడవున్న గట్టు నిర్మించింది. ఈ కాల్వను నీటిపారుదల ప్రయోజనాలకు వినియోగించడంలేదు.

ఈ గట్టు నిర్మాణం భారత్, పాకిస్తాన్‌ల మధ్య అంగీకృతమైన షరతులను ఉల్లంఘించడం కాగలదు. ఈ షరతుల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దుకు 150 గజాల దూరంలో 12 అడుగుల ఎత్తుకుమించి ఎలాంటికట్టడం చేయకూడదు.

ఈ గట్టుకాక పాకిస్తాన్ కాంక్రీట్‌బంకర్లు నిర్మించిందని, జీపుపోయేందుకు వీలుగా ఈ గట్టులో కొంతభాగం వెడల్పు చేయడం జరిగిందని తెలుస్తోంది.

—:o:—

పాఠశాల పరీక్షలు: అల్లర్లలో 76 మంది అరెస్టు

ముజఫర్‌పూర్, ఏప్రిల్ 18 : సెకండరీ పాఠశాలల పరీక్షలలో దవుర్జన్యం, దవుర్జన్య పూరితమైన అల్లర్లు పురస్కరించుకుని మొత్తం 76 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులు [illegible] జరిగాయి.

అలహాబాద్ పరిస్థితి అదుపులో పెట్టేందుకు తీవ్ర చర్యలు

లోక్‌సభలో హోంమంత్రిచవాన్ హామీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : అలహాబాద్‌లో మంగళవారం, బుధవారంనాడు జరిగిన అల్లర్లలో ఆరుగురు మరణించారని, హోంమంత్రి శ్రీ వై. బి. చవాన్ నేడు లోక్‌సభలో ప్రకటించారు. వీరితో మెజారిటీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు కూడా కలరన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చకు శ్రీ చవాన్ సమాధానం ఇస్తున్న సందర్భంలో అలహాబాద్‌లో జరిగిన సంఘటనలను గురించి ప్రస్తావిస్తూ, మళ్లీ అల్లర్లు చెలరేగడం తనకు విచారాన్ని కలిగించిందన్నారు.

విభిన్న వర్గాలమధ్య విశ్వాసం, అవగాహన సాధించడానికి అన్ని రాజకీయపక్షాలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మత సామరస్య పరిరక్షణలో మద్దతు ఇవ్వడానికి జనసంఘం నాయకుడు శ్రీ వాజపాయీ ముందుకు వచ్చినందుకు ఆయన హర్షం తెలిపారు.

దేశం వర్గకలహాలదశలో ప్రయాణిస్తున్నట్లు కనపడుతున్నదని, ఇది చాల దురదృష్టకరమైన విషయమని మనం సహనంతో వుండి, మన చర్యల విషయంలో చాలా సూత్రబద్ధంగా వ్యవహరించాలని, ఇది ఒక్కటే దీనికి పరిష్కార మార్గమని ఆయన అన్నారు.

ప్రతిపక్ష సభ్యుల విమర్శ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18—ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రకటన చేయక పోవడం ద్వారా దేశీయాంగ మంత్రి శ్రీ చవాన్ తమ కర్తవ్యాన్ని నిర్వహించలేదని క్రోధోద్రిక్తులైన ప్రతిపక్ష సభ్యులు నేడు లోక్‌సభలో విమర్శించారు.

ప్రశ్నోత్తరాల సమయానంతరం శ్రీ ఎస్. ఎం. బెనర్జీ, శ్రీ ఇంద్రజిత్ గుప్తా, శ్రీ జ్యోతిర్మయ్‌బాసు, శ్రీ జార్జి ఫెర్నాండెజులు లేచి నిలబడి సావధాన తీర్మానాలపై ప్రకటన చేయాలని కోరారు.

సభాపతి డాక్టర్ సంజీవరెడ్డి తమ అనుమతి లేకుండా ఈ సమస్యను ప్రస్తావించినందుకు సభ్యులను విమర్శించారు. అలహాబాద్‌లో జరిగిన సంఘటనలవంటి వాటిపై సభ లోగడ మూడుసార్లు చర్చించిందని, అలహాబాద్‌లో జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవని, ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితిపై చర్చ తర్వాత జరుగుతుందని అవసరమైతే ఆ చర్చ సందర్భంలో హోంమంత్రి వారికి సమాధాన మివ్వవచ్చునని అన్నారు.

ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, అలహాబాద్‌లో జరిగిన సంఘటనలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రపతి పాలనలో వున్నది కనుక హోం మంత్రి ప్రకటన చేయడం ఆయన బాధ్యత అని అన్నారు.

అలహాబాద్‌లో మృతుల సంఖ్య 7కి పెరుగుదల

అలహాబాద్, ఏప్రిల్ 18 : కత్తిపోట్లకు గురి అయిన అతివాద కమ్యూనిస్టు నాయకుడు శ్రీ కమల్ ద్వివేది నిన్న రాత్రి ఆసుపత్రిలో మరణించడంతో గత రెండు రోజులలో కత్తిపోట్లవల్ల మరణించిన వారి సంఖ్య 7 కి పెరిగింది.

కర్ఫ్యూ పొడిగింపు

అలహాబాద్, ఏప్రిల్ 18—నగరంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొని వున్న కారణంగా కర్ఫ్యూ రేపు సాయంత్రం 4 గంటల దాకా పొడిగించారు. నేడు నగరంలో ఎలాంటి సంఘటనలు జరిగినట్టు వార్తలు రాలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులో వున్నట్టు అలహాబాద్ జిల్లా మేజిస్ట్రేటు, కాన్పూర్ విభాగం డిప్యూటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు పత్రికా విలేఖరులకు తెలిపారు. నేటి సాయంత్రంవరకు దాదాపు 200 మందిని అరెస్టు చేసినట్టు పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలియజేశారు.

ఆంధ్రలో పశు సంవర్థక కేంద్రం

ప్రపంచ ఆహార సంస్థ సెలవిచ్చే సహాయం

హైదరాబాద్, ఏప్రిల్ 18— ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల డాలర్ల ఖర్చుతో పశు సంవర్థక కేంద్రం ఏర్పాటుకు తాత్కాలికంగా నిశ్చయించింది.

పశుపోషణ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. కృష్ణారావు నేడిక్కడ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ కేంద్రం పశువుల జాతి, పోటీ జబ్బుల నివారణకు "వాక్సిన్" మందును ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఖర్చును కన్నద్వారానుంచి ఐక్యరాజ్య సంస్థ భరిస్తుంది.

—:o:—

సామాన్య వ్యక్తులకు ప్రావిడెంట్ ఫండ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : సామాన్య ప్రజానీకానికి ప్రావిడెంట్‌ఫండ్ సౌకర్యం కల్పించే బిల్లును ఉపప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వ్యక్తుల దీర్ఘకాలిక పొదుపునకు ఉద్దేశించిన ఈ నిధిని స్టేట్‌బ్యాంక్, దాని అనుబంధ సంస్థలద్వారా కేంద్రం నిర్వహిస్తుంది.

జూలై 1న ఈ పథకం ప్రవేశపెట్టబడగలదని, 1968—69 లో చందాలు మొత్తం 10 కోట్ల రూపాయలమేరకు వుండగలవని ఈ బిల్లుకు అనుబంధించిన ఆర్థిక పత్రం తెలిపింది.

శాసనసభ రద్దుకోరే హక్కు ముఖ్యమంత్రికి వుండాలి

న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సంఘం సూచన: పార్టీల మార్పిడి నిరోధానికి చర్యల సిఫార్సు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ఓడించబడినప్పుడు గాని లేక ఓటమిపొందే బెదిరింపును ఎదుర్కొన్నప్పుడుగాని శాసనసభను రద్దుచేసి, కొత్తగా ఎన్నికలు జరపవలసిందిగా కోరేహక్కు ముఖ్యమంత్రికి వుండాలని నేడు పార్టీల మార్పిడిపై ఇక్కడ జరిగిన అఖిలపక్ష సంఘం సమావేశం గట్టిగా అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది.

అయితే ముఖ్యమంత్రికి సలహాయిచ్చే అప్పుడు మాత్రమే ఆయన ఆ హక్కును వినియోగించుకొనవచ్చునన్న భావంతో జనసంఘం నాయకుడు శ్రీ బలరాజ్ మధోక్ మాత్రం ఈ సూచనను వ్యతిరేకించినట్లు తెలుస్తున్నది. శ్రీ పి. రామమూర్తి దీనిని ప్రతిపాదించగా, శ్రీ భూపేష్‌గుప్తా, శ్రీ మోహన్ కుమార్ మంగళంలు బలపరచారు.

పార్టీల మార్పిడిని నిరోధించేందుకు ఈ సమావేశం చేసిన ఇతర సూచనలు ఇవి : మంత్రుల సంఖ్యపై ఒక గరిష్ఠ పరిమితి విధించాలి. పార్టీమార్పిన వ్యక్తిని కొంతకాలం పాటు మంత్రిగా నియమించేందుకు అనుమతించరాదు. పార్టీమార్చిన వ్యక్తులు తమ స్థానాలకు రాజీనామాచేసి మళ్లీ ఎన్నికలలో పాల్గొనడానికి అంగీకరింపజేయాలి.

హోంమంత్రి శ్రీ వై. బి. చవాన్ అధ్యక్షత వహించిన ఈ సభ ఎలాంటి నిర్ణయాలు తీసుకొనలేదు. బహుశా మే 12వ తేదీన మళ్లీ చర్చలు జరగవచ్చు.

ఈ సమావేశానికి హాజరైనవారిలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాంసుభాగ్ సింగ్, న్యాయశాఖామంత్రి శ్రీ పి. గోవింద మీనన్, శ్రీ పి. వెంకటసుబ్బయ్య (కాంగ్రెస్) డాక్టర్ హెచ్. ఎన్. కుంజ్రూ, అటార్నీ జనరల్ సి. కె. దఫ్తరీ, శ్రీ కె. అనేవిరాగన్ (డి. ఎం. కె), శ్రీ రఘువీర్‌సింగ్‌శాస్త్రి (ఇండి) ప్రభృతులు కలరు.

అస్వస్థత కారణంగా యీ సమావేశానికి హాజరుకాలేకపోయిన పి. ఎస్. పి. నాయకుడు శ్రీ ఎస్. ఎన్. ద్వివేది హోంమంత్రికి పేరిట ఒక పత్రం పంపుతూ, పార్టీలమార్పిడిని విషేధిస్తూ శాసనం చేయాలని కోరారు.

పార్టీలుమార్చే ఏ వ్యక్తి అయినా, తన స్థానానికి రాజీనామాచేసి, మళ్లీ ఎన్నికలలో పాల్గొనాలని సూచిస్తూ, ప్రజాప్రతినిధుల చట్టంలో సవరణలు చేయాలని ఆయన సూచించారు.

—:o:—

యు. పి. శాసనసభ రద్దు ఉత్తర్వు

లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : ఉత్తరప్రదేశ్ శాసనసభను రద్దుచేస్తూ, రాష్ట్రపతి జారీచేసిన ప్రకటనను లోక్‌సభ నేడు ఆమోదించింది.

UNION PUBLIC SERVICE COMMISSION

Advertisement No. 16

Applications are invited for undermentioned posts. Age as on 1.1.68 must be within the prescribed age limits but is relaxable for Government servants except where otherwise specified. Upper age limit relaxable up to 45 years for displaced persons from East Pakistan who migrated on or after 1.1.64 and repatriates from Burma and Ceylon who migrated on or after 1.6.63 and 1.11.64 respectively. Upper age limit relaxable by five years for Scheduled Castes and Scheduled Tribes candidates. No relaxation for others save in exceptional circumstances and in no case beyond a limit of three years. Qualifications relaxable at Commission's discretion in case of candidates otherwise well qualified. Higher initial pay may be granted to specially qualified and experienced candidates except where otherwise specified.

Particulars and application forms obtainable from Secretary, Union Public Service Commission, Post Box No. 186, New Delhi. Request for forms must specify name of post, advertisement number and item number and should be accompanied by self addressed unstamped envelopes for each post at least of size 23 x 10 cms. indicating thereon name of post for which forms are required. Commission may remit fee in the case of genuinely indigent and bonafide displaced persons from East Pakistan who migrated on or after 1.1.64. Separate application with separate fee required for each post. Candidates abroad may apply on plain paper if forms are not available and deposit fee with local Indian Embassy. If required candidates must appear for personal interview. Closing date for receipt of applications with crossed Indian Postal Order for Rs. 8 (Rs. 2 for Scheduled Castes and Scheduled Tribes) 20th May, 1968 (3rd June, 1968 for applicants from abroad and for those residing in the Andaman & Nicobar, Laccadive, Minicoy and Amindivi Islands). Treasury receipts not acceptable.

Post at S. No. 14 permanent. Posts at S. Nos. 12 and 22 permanent but appointment on temporary basis. Posts at S. Nos. 1, 2, 3, 4, 5, 11 and 15 temporary but likely to be made permanent. Posts at S. Nos. 6, 7, 8, 9, 17, 18, 19, 20 and 21 temporary but likely to continue indefinitely. Posts at S. Nos. 10, 13 and 16 temporary but likely to continue.

Posts at S. Nos. 13 and 15 reserved for Scheduled Castes candidates. Post at S. No. 12 reserved for Scheduled Tribes candidates. Posts at S. Nos. 8 and 9 reserved for Scheduled Castes candidates failing which for Scheduled Tribes candidates. If suitable candidates from these communities are not available, all these posts are to be treated as unreserved.

1. **One Principal Scientific Officer, Institute of Armament Technology, Poona, Ministry of Defence.** Pay Rs. 1100—50—1200—100—1500. Age preferably below 45 years. Qualifications essential (i) At least second class degree in Mechanical Engineering of a recognised university or equivalent. (ii) About six years' experience in teaching, research/design and development of which at least three years must be in a responsible administrative capacity.

2. **Four Senior Scientific Officers, Grade II, Research and Development Establishment (Engineers), Poona, Ministry of Defence.** Pay Rs. 400—40—800—50—950. Age preferably below 30 years. Qualifications essential (a) *For one post*: (i) Second class degree of a recognised university in Civil Engineering or equivalent. (ii) About two years' experience in Soil Mechanics or Foundation Engineering. (b) *For two posts*: (i) Second class degree of a recognised university in Structural or Civil Engineering or equivalent. (ii) About two years' experience in design and development of structures, preferably steel or aluminium. (c) *For one post*: (i) Second class degree of a recognised university in Civil Engineering or equivalent. (ii) About two years' experience in design of airfields (runways)/roads.

3. **One Senior Scientific Officer, Grade II, Research and Development Establishment (Engineers), Poona, Ministry of Defence.** Pay Rs. 400—40—800—50—950. Age preferably below 30 years. Qualifications essential (i) Bachelor's degree with Chemistry as a subject of a recognised university. (ii) Post-graduate degree or diploma in High Polymer Technology or equivalent. (iii) About two years' experience in research/development/testing of high polymers.

4. **One Senior Scientific Officer, Grade II, Inspectorate of General Stores, Bombay, and Chief Inspectorate of Textile & Clothing, Kanpur, Ministry of Defence.** Pay Rs. 400—40—800—50—950. Age preferably below 30 years. Qualifications essential (i) Bachelor's degree with Chemistry as a subject of a recognised university. (ii) Post-graduate degree or diploma in High Polymer Technology or equivalent. (iii) About two years' experience in a reputed firm manufacturing rubber goods.

5. **(a) Two Senior Scientific Officers, Grade II, Chief Inspectorate of Metals, Ishapore, and (b) Six Senior Scientific Officers, Grade II, Defence Metallurgical Research Laboratory, Hyderabad, Ministry of Defence.** Pay Rs. 400—40—800—50—950. Age preferably below 30 years. Qualifications essential: *For two posts at (a)*: *First post*: (i) At least second class degree in Metallurgical Engineering of a recognised university or equivalent. (ii) About two years' experience in inspection/production and quality control of ferrous and non-ferrous metals preferably with some experience in metallurgical testing and investigation. *Second post*: (i) Same as for the first post. (ii) About two years' experience in metallurgical laboratory testing, analysis and investigations preferably with some experience in production of ferrous and non-ferrous metals. *For six posts at (b)*: *First post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' experience in the production and testing of magnets and allied materials. *Second post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' development experience in work connected with investigation of metallurgical failures. *Third post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' experience in mechanical testing work, especially non-destructive testing. *Fourth post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' research experience in work connected with electron microprobe analysis. *Fifth post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' research experience in the field of fractography. *Sixth post*: (i) Same as for posts at (a) above. (ii) About two years' research experience in work connected with aluminium and other light alloys.

6. **One Professor in Applied Mechanics, College of Military Engineering, Kirkee, Ministry of Defence.** Pay Rs. 1100—50—1300—60—1600. Age preferably below 40 years. Qualifications essential (i) A first class degree in Civil Engineering of a recognised university or equivalent *or* Post-graduate degree qualifications in Civil Engineering. (ii) About ten years' total practical experience in Applied Mechanics, including two years' teaching experience in Applied Mechanics.

7. **One Instructor (Fishing Biology), Central Institute of Fisheries Operatives, Ernakulam, Ministry of Food, Agriculture, Community Development & Cooperation.** Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 40 years and below. Qualifications essential (i) Degree in Zoology/Chemistry/Biochemistry/Oceanography of a recognised university or equivalent. (ii) About five years' (three years in the case of candidates holding post-graduate qualifications) experience in fishery biology work.

8. **One Instructor (Oceanography and Marine Meteorology), Central Institute of Fisheries Operatives, Ernakulam, Ministry of Food, Agriculture, Community Development & Cooperation.** Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 40 years and below. Qualifications essential (i) Degree in Oceanography of a recognised university or equivalent. (ii) About five years' (three years in the case of candidates holding post-graduate qualifications) experience of dealing with Oceanography and connected subjects.

9. **One Instructor (Marine Engineering), Central Institute of Fisheries Operatives, Ernakulam, Ministry of Food, Agriculture, Community Development & Cooperation.** Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 40 years and below. Qualifications essential (i) Degree in Marine Engineering/Mechanical Engineering/Automobile Engineering of a recognised university or equivalent. (ii) Experience of operating, maintenance and servicing of marine engines.

10. **One Senior Hydrologist, Exploratory Tubewells Organisation, Ministry of Food, Agriculture, Community Development & Cooperation (Department of Agriculture).** Pay Rs. 700—40—1100—50/2—1250. Age 45 years and below. Qualifications essential (i) Degree in Engineering or Geology of a recognised university or equivalent. (ii) About five years' practical experience in hydrology, preferably groundwater hydrology.

11. **One Test Engineer, Tractor Training & Testing Station, Budni, Ministry of Food, Agriculture, Community Development & Cooperation (Department of Agriculture).** Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 40 years and below. Not relaxable for Government servants. Qualifications essential (i) Degree in Mechanical or Agricultural Engineering of a recognised university or equivalent. (ii) Two years' experience on testing and/or development of farm machinery and implements and testing of engineering materials or three years' experience on tractors and farm machinery.

12. ***One Assistant Ore Dressing Officer, Indian Bureau of Mines, Ministry of Steel, Mines & Metals.** Pay Rs. 400—40—800—50—950. Age 35 years and below. Qualifications essential (i) Degree in Chemical Engineering or Metallurgy *or* Master's degree in Chemistry or Physics or Geology of a recognised university/institute *or* A diploma of the Indian School of Mines & Applied Geology, Dhanbad. (ii) About three years' experience in ore dressing in a well-equipped laboratory.

13. **One Assistant Controller of Mines, Indian Bureau of Mines, Ministry of Steel, Mines & Metals.** Pay Rs. 510 in the scale of Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 35 years and below. Qualifications essential (i) Diploma in Mining of the Indian School of Mines & Applied Geology, Dhanbad, *or* Degree in Mining Engineering of a recognised university or institute, or equivalent. (ii) About three years' experience in mining, of which one year should be in a responsible position in metalliferous mines or in government department dealing with such mines.

14. **One Extra Assistant Director (Statistics), Central Water & Power Commission (Water Wing).** Pay Rs. 350—25—500—30—590—EB—30—800—EB—30—830—35—900. Age 35 years and below. Qualifications essential (i) Master's degree in Statistics or Mathematics of a recognised university or equivalent, *or* Degree of a recognised university with Mathematics/Statistics as a subject and two years' post-graduate training in Statistics at a recognised institution. (ii) About three years' experience in dealing with statistical problems preferably connected with hydrology and canal irrigation.

15. **One Lecturer in Persian, National Defence Academy, Kharakvasla, Ministry of Defence.** Pay Rs. 400—400—450—30—600—35—670—EB—35—950. Age 35 years and below. Qualifications essential (i) Degree of a recognised university or equivalent. (ii) Degree or diploma of a recognised university/institution or equivalent in Persian language. (iii) Proficiency in English.

16. **Two Education Officers/Deputy Inspectors, Daman, Government of Goa, Daman & Diu.** Pay Rs. 425—25—500—30—680. Age 35 years and below. Qualifications essential (i) Degree of a recognised university or equivalent. (ii) Degree/diploma in [illegible] university/institution or equivalent. (iii) About five years' experience of teaching and/or educational administration including about three years' experience in a responsible capacity. (iv) Knowledge of Marathi and/or Konkani.

17. **One Professor of Dermatology in Supertime Grade II of Central Health Service, Class I, Ministry of Health, Family Planning & Urban Development.** Pay Rs. 1300—60—1600—100—1800 plus non-practising allowance of Rs. 600 p.m. Age 50 years and below. Qualifications essential (i) A recognised medical qualification included in the First or the Second Schedule or Part II of the Third Schedule (other than Licentiate qualifications) to the Indian Medical Council Act, 1956. Holders of educational qualifications included in Part II of the Third Schedule should fulfil the conditions stipulated in Section 13(3) of the Indian Medical Council Act, 1956. (ii) Post-graduate degree qualifications, e.g. M.D., M.R.C.P. with Dermatology as a special subject or equivalent. (iii) Twelve years' standing in the profession with at least six years' experience as Associate Professor/Assistant Professor/Reader in a medical college/institution after the requisite post-graduate qualification. (iv) Extensive practical and administrative experience in the field of medical relief/medical research, medical education or public health organisation.

18. **One Reader in Pathology & Microbiology, Ministry of Health, Family Planning & Urban Development, Specialists' Grade of Central Health Service, Class I.** Pay Rs. 600—40—1000—EB—50—1300 plus non-practising allowance @ 50% of pay subject to a maximum of Rs. 600 p.m. and special pay of Rs. 100 p.m. Age 45 years and below. Qualifications essential (i) Same as (i) in item 17 above. (ii) Post-graduate degree qualifications in Pathology, i.e. M.D., M.D. (Path. & Bact.), M.Sc.(Path.), M.Sc. (Path. & Bact.), Ph.D. and D.Sc. (Path. & Bact.), or equivalent. (iii) At least three years' experience as a Lecturer in a medical college/teaching institution after the requisite post-graduate qualifications.

19. **One Reader in Pharmacology in the Specialists' Grade of the Central Health Service Class I, Ministry of Health, Family Planning & Urban Development.** Pay Rs. 600—40—1000—EB—50—1300 plus non-practising allowance @ 50% of pay subject to a maximum of Rs. 600 p.m. plus special pay of Rs. 100 p.m. Age 45 years and below. Qualifications essential (i) Same as (i) in item 17 above. (ii) Post-graduate degree in Pharmacology, e.g. M.Sc./Ph.D./D.Sc. or equivalent. (iii) At least three years' experience as a Lecturer in a medical college/teaching institution, after the requisite post-graduate qualification.

20. **Two Lecturers in Pathology & Microbiology, Specialists' Grade of C.H.S. Class I, Ministry of Health, Family Planning & Urban Development.** Pay Rs. 600—40—1000—EB—50—1300 plus non-practising allowance @ 50% of pay subject to a maximum of Rs. 600 p.m. Age 45 years and below. Qualifications essential (i) Same as (i) in item 17 above. (ii) Post-graduate degree qualifications in Pathology, i.e. M.D., M.D.(Path. & Bact.), M.Sc.(Path.), M.Sc.(Path. & Bact.), Ph.D. and D.Sc.(Path. & Bact.), or equivalent. (iii) At least three years' experience as a Registrar/Tutor/Demonstrator in the concerned speciality in a medical college/teaching institution.

21. **One Lecturer in Paediatrics, Specialists' Grade of Central Health Service, Class I, Ministry of Health, Family Planning & Urban Development.** Pay Rs. 600—40—1000—EB—50—1300 plus non-practising allowance @ 50% of pay subject to a maximum of Rs. 600 p.m. Age 45 years and below. Qualifications essential (i) Same as (i) in item 17 above. (ii) Post-graduate degree qualifications in Paediatrics, e.g. M.D., M.R.C.P., F.R.C.P. or equivalent. (iii) At least three years' experience as Registrar/Tutor/Demonstrator in Paediatrics in a medical college/teaching institution.

22. **One Lecturer in Pathology, Ministry of Health, Family Planning & Urban Development, Specialists' Grade of Central Health Service, Class I.** Pay Rs. 600—40—1000—EB—50—1300 plus non-practising allowance @ 50% of pay subject to a maximum of Rs. 600 p.m. Age 45 years and below. Qualifications essential (i) Same as (i) in item 17 above. (ii) Post-graduate degree qualifications in Pathology, e.g. M.D.(Path.), M.D.(Path. & Bact.), M.Sc.(Path.), M.Sc.(Path. & Bact.), Ph.D.(Path. & Bact.), D.Sc.(Path. & Bact.). (iii) At least three years' experience as Registrar/Tutor/Demonstrator in Pathology in a medical college/teaching institution.

davp 560(3)68

విశ్వాంతరాళంలో విలయం

వాషింగ్టన్, ఏప్రిల్ 19:— 'మనం అనుకుంటున్న ఈ విశ్వం అనంతమైనది కాదు. ఇది పరిమిత ఆకారంలో వున్నది. దాని పరిమాణం పరిమితమైనది. అందువల్ల వేలు కోట్ల సంవత్సరాలలో అది భయంకరంగా కూలిపోయే అవకాశం వున్నది.''

అమెరికా నౌకాదళం పరిశోధకులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, యిందుకు గట్టి సాక్ష్యం మొదటిసారిగా తమకు లభించినదని వెల్లడించారు.

ఎయిరోబీ రాకెట్ ప్రయోగం ద్వారా కొత్త ఫలితాలను తాము కనుగొన్నామని, తరతరాలుగా సైన్సును కలచి వేస్తున్న జగద్విపరిణామ సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నకు ఈ ఫలితాలవల్ల ఖచ్చితమైన సమాధానం లభించేటట్లు కన్పిస్తోందని వారు అన్నారు.

లక్షలాది నక్షత్రాలతో నిండిన నక్షత్ర మండలాలతో కూడి విస్తరిస్తున్న విశ్వం, ఎల్లప్పుడూ విస్తరించే అనంత పదార్థమా? లేక అంతమనేది వుండి, విస్తరణ క్రమేపీ తగ్గి, వికల్పమైన పరిణామాలతో ఒక దశలో ఆగిపోయే పదార్థమా అన్నదే శాస్త్రవేత్తలను ఎదుర్కొంటున్న ప్రశ్న.

నౌకాదళ పరిశోధనాలయానికి చెందిన డాక్టర్ రిచర్డ్ సి. హెన్రీ అయిదుగురు సభ్యులతో కూడిన పరిశోధనా బృందం పరిశోధనాలను తెలియజేస్తూ ... నక్షత్ర మండలాలన్నీ కుంచించుకుపోయి, విశ్వాంతరాళంలో వున్నపదార్థాలతో, రేడియేషన్‌తో ఒక పెద్ద అగ్ని గోళంగా తయారవుతాయని ఆయనచెప్పారు.

గత సెప్టెంబర్‌లో మెక్సికోమీదుగా 100 మైళ్ళ ఎత్తుకు ఎగిసిపోయిన ఎయిరోబీ రాకెట్, పాలపుంత ఆవల నక్షత్ర మండలాలలో కొన్ని కాస్మిక్ ఎక్స్‌రేలను కనుగొన్నదని ఆయన తెలిపారు.

లక్షలాది నక్షత్ర వీధులమధ్య వున్న ఖాళీ ప్రదేశమంతా కూడా ఇదివరకెన్నడూ కనుగొనబడనంటి ... కొన్ని లక్షల ఫారన్‌హైట్ డిగ్రీల వేడి వున్నటువంటి ... నిండివున్నట్లు ... గమనించిందని ఆయన వివరించారు.

అంతే కాకుండా అన్ని నక్షత్ర వీధులను కలిపితే ఎంత వుంటుందో దానికి 100 రెట్లు పదార్థం ... రూపంలో —నక్షత్ర వీధులమధ్య ఖాళీ ప్రదేశాలలోచెల్లాచెదురుగావున్నట్లు తేలిందని ఆయన చెప్పారు.

వర్తులాకారంలో అవి, అంతం వుండే విశ్వానికి విశ్వంలోను కొంత పరిమాణంలో పదార్థం వుండటం అవసరమని, అయితే యిప్పుడు అక్కడవున్న పదార్థం అనంతమైన, నిత్య వ్యాప్తమైన విశ్వానికి కావలసినదానికన్న ఎక్కువగా వున్నదని ఆయన అన్నారు.

కంటితో చూసినప్పుడు కన్పించేదానిని బట్టి ఈ విశ్వానికి అంచులు వున్నాయని, జగద్విపరిణామ పరిశోధకులు భావించారని, అయితే నక్షత్ర మండలాల సమూహం వర్తులాకారపు విశ్వానికి కావలసిన పదార్థాలలో చాలా తక్కువ భాగంగా మాత్రమేవున్నట్లు కనుగొన్నప్పుడు వారు ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. ... దానికి ... అన్నారు.

ఇప్పుడు ఎయిరోబీ రాకెట్ పరిశోధనలు ... విశ్వానికి అవసరమయ్యే సంపూర్ణ ... గల పదార్థం విశ్వంలోపల తగిన ... చెప్పారు. (యు. ఎస్. ఐ.)

... ఏ.పి. సంస్థ ... మంత్రి శ్రీ ... కేంద్ర ... మంత్రి ... ఉన్నారు.

పార్టీ ప్రయోజనాలకు అధికార దుర్వినియోగం

ఉత్తరప్రదేశ్‌లో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై లోక్‌సభలో ఆరోపణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను పడగొడుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని "నాశనం చేస్తున్నదని" రాజ్యాంగం ఇచ్చిన అత్యవసర అధికారాలను పార్టీ ప్రయోజనాల కోసం "దుర్వినియోగం" చేస్తున్నదని జనసంఘం నాయకుడు శ్రీ అటల్‌బిహారీ వాజపేయ్ నేడు లోక్ సభలో దయ్యబట్టారు.

ఉత్తర ప్రదేశ్ శాసన సభలో సంయుక్త విధాయక్ దళ్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రంలో శాసన సభను రద్దు చేసి, మధ్యంతరం ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ అంద చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ...

... మెజారిటీ ఉన్నదో లేదో చూడటమే డా. గోపాల రెడ్డి సహా గవర్నర్లందరూ రాజ్యాంగ రీత్యా చేయవలసిన పని. ఒక్క సభ్యుడు అధికంగా ఉన్నా మెజారిటీ ఉన్నట్లే. సుస్థిరత సమస్య ఆ తరువాత వస్తుంది' అని ఆయన వివరించారు.

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పార్టీ దృక్పథంతో వ్యవహరించారని ఆరోపిస్తూ, శ్రీ చరణ్‌సింగ్ రాజీనామా చేసిన అనంతరం సంయుక్త విధాయక్ దళ్ నాయకుడుగా ఎన్నికైన వ్యక్తిని డా. రెడ్డి ఆహ్వానించి ఉండవలసిందని శ్రీ వాజపేయ్ అన్నారు.

శ్రీ ఎం. ఎ. ఖాన్ (కాంగ్రెసు—ఉత్తర ప్రదేశ్) ప్రసంగిస్తూ సంయుక్త విధాయక్ దళ్ అధికారంలో ఉన్నప్పుడు, దళ్‌లోని వివిధ పార్టీల సభ్యులు ...

"కేరళలో ఒక సంవత్సరం నుండి ... మధ్యంతర ఎన్నికలు ... ఉత్తర ప్రదేశ్ ... 359 ... శ్రీ వాజపేయ్ అన్నారు. ...

ఉత్తర ప్రదేశ్‌లో పార్టీలు మారిన వారి పేర్లు బయట పెట్టాలని సంయుక్త విధాయక్ దళ్ చేసిన సూచనకు కాంగ్రెసు పార్టీ అంగీకరించలేదు ... "కాంగ్రెసు వ్యక్తుల నుంచి వచ్చిన ... అని శ్రీ వాజపేయ్ అన్నారు. ...

ఒక పార్టీ "సుస్థిరమైన" ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే లేదో ... "మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు ఒక పార్టీని ఆహ్వానించే ముందు ఆ పార్టీకి ...

... ప్రభుత్వ విధానం ఏమీ ఉండదు? ... శ్రీ ... అన్నారు. ...

యు.పి. మధ్యంతర ఎన్నికలు: రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు

త్వరగా ఎన్నికలు జరపడానికి సంస్థలోని మెజారిటీ వర్గం వ్యతిరేకత

లక్నో, ఏప్రిల్ 19: ఉత్తర ప్రదేశ్ కాంగ్రెసులో ఒక వర్గం రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరగాలని ... వర్షాకాలం ... నవంబర్‌లో ... ఎన్నికలు ... కాంగ్రెస్ ... (యు.ఎన్.ఐ.)

పోరి చేనేత సంస్థ రజితోత్సవాలు

... ఏప్రిల్ 19 : ... చేనేత ... సహకార సంఘం రజితోత్సవం ... 1943 ... 1961లో ... ప్రారంభించారు. ...

విదేశాలనుంచి పార్టీలకు డబ్బు

(1 వ పేజీ తరువాయి)

... శ్రీ కె. ... మంత్రి ... ఆరోపణలు ... శ్రీ వై. బి. చవాన్ ... ప్రభుత్వం ... పి. ఎల్. 480 ... అన్నారు. ...

కొసిగిన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సోవియట్ ప్రధాని కొసిగిన్ ... రాష్ట్రపతి ... చర్చలు జరిపారు. ...

సభలు - సమావేశాలు

... ఉపన్యాసం ... సాయంత్రం 6 గంటలకు ... సమావేశం ... జరుగును. ...

ప్రధాని పర్యటన

(1 వ పేజీ తరువాయి)

... శ్రీ ... అన్నారు. ...

ట్రావెలింగ్ సేల్సుమెన్ కావలెను

... కంపెనీ ... అభ్యర్థులు ... పనిచేయుఅభ్యర్థులుకావాలి. ... నెలసరి ఆదాయము రు350లేక అంతకుతక్కువ, అర్హతలప్రకారంయిస్తాం. ట్రావెలింగ్ అలవెన్సుకూడా యివ్వబడును. క్యాష్‌సెక్యూరిటీ అవసరం. వయసు,విద్య,అనుభవం తీయుచున్నజీతము, కోరేజీతమువివరములతోబాక్సునెం. 1335, C/O ఆంధ్రపత్రిక. మద్రాసు—1కి వ్రాయకోరడమైనది.

ముఖ్య ప్రకటన

— ఆయుర్వేదమునందు మార్గదర్శకులు —

వైద్యరత్నం పి. ఎస్ వారియర్

ఆర్య వైద్య శాల

కొట్టక్కల్ (కేరళ)

మద్రాసు నందు

తమ బ్రాంచిని

నెం. 1, కృష్ణమాచారి రోడ్,

నుంగంబాకం : : మద్రాసు 34

నందు ప్రారంభించుచున్నారు.

దక్షిణ మధ్య రైల్వే

టెండరు నోటీసు నెం. 3/UBL of 15-4-1668

ఈ క్రింది పనులకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. టెండర్లను21—5—1968 ప. 3.00 గంటల వరకు స్వీకరించి అదేరోజు ప. 3.30 గంటలకు తెరచెదరు.

వ. నెం.	పని పేరు	ధరావతు మొత్తము	టెండరు ఫారం ఖరీదు
		రు	రు
1.	హుబ్లి డివిజనులో వివిధజోనులకు 1.7.68 మొదలు 30.6.69 వరకు ... నిర్వహించుట, ... సరఫరా చేయుట.	1000	5—00
2.	హుబ్లి డివిజనులో వివిధజోనులకు 1.7.68 మొదలు 30.6.69 వరకు రాతి కంకర ప్రోగుచేసి కుప్పలు వేయుట.	1000	5—00
3.	1.7.68 మొదలు 30.6.69 వరకు మెంగుళూరు పెంకులు వగైరా సరఫరా చేయుట.	500	5—00

పనులు చేయవలసిన వివిధజోనులు, సామగ్రి సరఫరాచేయవలసిన (వైనవ.నెం1)జోనులు గోర్పూరి, వాలర్, కరాడ్, బైలవాడి, మిరజు, కుడ్చి, బెల్గాం, లోండా, కాజల్—రాక్, నవోర్థం, ధార్వార్, హుబ్లి, గదగ్, హోల్—ఆలూరు, భగల్‌కోట, బిజాపూర్, హాట్గి, హోస్పేట హోబలాపురం, బళ్ళారి, ద్రోణాచలం, యశ్వంతనగర్ సెక్షనులు.

రాతి కంకర ప్రోగుచేసికుప్పలువేయవలసిన జోనులు (వ. నెం. 2) :—హుబ్లి, గదగ్, హోల్—ఆలూరు, భగల్‌కోట, బిజాపూరు, హాట్గి, హోస్పేట హోబలాపురం, బళ్ళారి, ద్రోణాచలం, యశ్వంతనగర్ సెక్షనులు. టెండరరు ఒకే టెండరుఫారములో ఒకటిగాని అంతకు మించి జోనులకు కోట్ చేయవచ్చును.

టెండరు ఫారముల ఖరీదు (తిరిగి యివ్వరు) డివిజనల్ పేమాస్టర్, దక్షిణ మధ్యరైల్వే హుబ్లి లేక ద.మ. రైల్వే మీది ఏ స్టేషను మాస్టరుకు గాని చెల్లించి పొందిన రసీదును టెండరు ఫారముల ... 16—5—68 ప.3—00 ... 20—5—68 ప. 3—00 గంటలలోగా ...

డివిజనల్ సూపరింటెండెంట్, (వర్క్స్) దక్షిణ మధ్య రైల్వే, హుబ్లి.

... ఏర్పాటు చేసిన ... శ్రీ ... (నాదస్వరం) ...

హుందాగా తిరుగుతూ చల్లదనం చేకూర్చేది



... ఆకర్షణీయమైన ... సీలింగ్ ఫ్యాన్‌లు ... జి. ఇ. సి. ... "ఎవరెస్ట్" ...

G.E.C.

మీకు గ్యారంటీ

"ఎవరెస్ట్" సీలింగ్ ఫ్యాన్‌లు

KALPANA-GEC-

అధికారపూర్వకమైన జి ఇ సి. సీలింగ్ ఫ్యాన్ డీలర్లు: సికింద్రాబాద్ ... హైదరాబాద్ ... రాజమండ్రి ... విజయవాడ ... ప్రొద్దుటూరు ... నెల్లూరు ...

గంటల పంచాంగం

శ్రీ కీలకనామ సం. చైత్ర బ. అష్టమి: 1968 సం. ఏప్రిల్ 20 శనివారం తిథి: అష్టమి: ప. 12.37, శ్రవణ ఉ. 7.31, వర్జ్యం: ప. 11.32 మొదలు 1.8 వరకు

1968 సం ఏప్రిల్ 21 ఆదివారం ఆది: నవమి: ప. 12.11, శ్రవణ ఉ. 7.38, వర్జ్యం: ప. 11.4 మొదలు 1.25 వరకు.

ఆంధ్రపత్రిక

ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.
(మహాభారతము.)

శ్రీ కీలకనామ సం. చైత్ర బ. అష్టమి: శనివారం

స్థల నిర్ణయంపై సంక్షోభం

—:o:—

వియత్నాం వ్యవహారంపై మంతనాలు సాగించడానికి ఆమోదించడం ఒక ఎత్తూను, ఆ మంతనాలు ఎక్కడ జరపడం అన్నది తేలడం ఇంకో ఎత్తూను అయిపోయింది. ఈ స్థల నిర్ణయంపై జరుగుతున్న హంగామా చూస్తుంటే ఇది ఏదో కత్తులు లేకుండా యుద్ధం చేస్తున్నట్లుంది. అమెరికావారు కొన్ని దేశాల రాజధానుల పేర్లుచెప్పి, ఆ రాజధానులలో దేనిలోనైనా ఈ మంతనాలు జరిపితే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి దాదాపు 15 నగరాల పేర్లు చెప్పి వానిలో ఎప్పుడైనా మంతనాలకు అమెరికా సిద్ధంగా ఉన్నాదని వెల్లడి చేశారు. సమితి కార్యదర్శి కూడా ఇటు అమెరికాకు, అటు ఉత్తరవియత్నాంకు కొన్ని స్థలాలపేర్లు చెప్పి, వానిలో ఎచ్చటనైనా సరే మంతనాలకు రండి అని ఆ దేశాలను కోరినట్లు తెలుస్తున్నది. కాని ఉత్తర వియత్నాం మాత్రం రెండంటే రెండు పట్టణాలపేర్లు చెప్పి, ఆ పట్టణాలలో ఏదో ఒకదానిలో ఈ మంతనాలుజరగాలంటున్నది. ఆ రెండు పట్టణాలలో ఒకటి వార్సా, రెండవది నాంఫెన్. ఒకటి పోలండ్ రాజధాని, రెండవది కంబోడియా రాజధాని.

ఈ రెండు దేశాలున్నూ అమెరికాకు అంగీకార యోగ్యాలు కావడంలేదు. అమెరికా సూచించిన స్థలాలు ఉత్తర వియత్నాంకు అంగీకార యోగ్యాలు కావడంలేదు. ఈ అనంగీకార స్థితిలోనుంచి ఉభయ పక్షాలు విచిత్రమైన ప్రచారాలు ప్రారంభంచేసికొని సాగిస్తున్నాయి. నిజం ఆలోచిస్తే, ఈ సమావేశ స్థలాలను సూచించడంలో అమెరికా అంతటి హృదయ వైశాల్యాన్ని, స్థల వైవిధ్యాన్ని ఉత్తర వియత్నాం ప్రదర్శించడమే లేదని చెప్ప వలసిఉంది. ఉత్తర వియత్నాం రెండు స్థలాలకే బిగించుకు కూర్చుంటున్నది. అందులో ఒకటి కమ్యూనిస్టు రాజ్యం రాజధాని, రెండవది అమెరికా విషయంలో తటస్థ పద్ధతి కలదిగాని, కమ్యూనికేషన్స సౌకర్యాలు బాగా ఉన్నదికాని కాదు. అందువల్ల ఇచ్చట ఉత్తర వియత్నాం పిడి పద్ధతిలో వ్యవహరిస్తున్నట్లు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది.

ఒక జటిలమైన సమస్యను గురించి మంతనాలు ప్రారంభం కావడమూ, కొనసాగడమూ అతి కష్టంనుంచి జనాలు కష్టనివృత్తాలా లకు జరిగే విషయం_ఇందులో ఎన్నో పట్టింపులు, ఎన్నో ఎత్తులు ఉంటాయి. కాని ఇచ్చట ఒక్క విషయాన్ని గమనించ వలసిఉంది. ఇప్పుడు అమెరికా, ఉత్తర వియత్నాంల మధ్య ప్రాథమికమైన ఈ మంతనాలు ప్రారంభం అయ్యేదాకా వియత్నాంలో యుద్ధంగాని, ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబింగ్ పూర్తిగాగాని ఆగవు. యుద్ధము, దాడి అనగానే అనేక నష్టాలు సంభవం అవుతూ ఉంటాయి. మంతనాలు జరుపుకొనడం మంచిదని, ఒకసారి అంగీకరించిన తర్వాత ఆ మంతనాలు జరగవలసినచోటును నిర్ణయించుకొనడం అన్నది పిడి వాదాలతో సడ్డవ్వడు ఇందుకు సంబంధించిన ఉభయ వర్గాలు, ఈ ఆలస్యానికి ఈ విపరీతమైన పరిస్థితికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ బాధ్యత ఉత్తర వియత్నాంపై అధికంగా ఉన్నట్లు తోస్తున్నది.

వియత్నాంలో యుద్ధం నిలుపుదల, అచ్చట శాంతి సాధనమే ముఖ్యమైన విషయాలైనట్లయితే, పట్టుదలలకు పోకుండా ఉభయులకు అంగీకారమైన స్థలం ఏదో తేల్చుకొని, అచ్చట త్వరిత గతిని ప్రాథమిక చర్చలకు దిగడం వ్యవహారపద్ధతి. అట్లాగాక స్థలం విషయంలో తగాదాలుపడుతూ ఉండటం యుద్ధనీతిలో ఒక భాగం. శాంతి పద్ధతి కాదు.

ఈ రెండు రాజ్యాలలో ఉత్తర వియత్నాం మొదట్లో "నాంఫెన్"లో గాని, లేకపోతే ఉభయదేశాలకు అంగీకార యోగ్యమైన ఇంకోచోటగాని ఈ మంతనాలు ప్రారంభం కావచ్చునని సూచించి ఉంది. ఇప్పుడు జరిగితే నాంఫెన్‌లో, లేకపోతే వార్సాలో జరగాలని, ఇంకోచోట తనకు ఇష్టంకాదనే ధోరణిని ప్రదర్శిస్తున్నది. అంతే గాక ఈ రెండు స్థలాలలో దేనినో ఒకదానిని ఆమోదించడానికి అమెరికా నిరాకరించడం "మోసం" అని ఇంకా ఏమో అని ప్రచారం సాగిస్తున్నది. ఉత్తర వియత్నాం మొదటి సూచనకు, ఇప్పటి ఈ పిడివాదానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అమెరికా ఏమో ఉభయులకు అంగీకారయోగ్యమైన స్థలం అయితే బాగుంటుందని అంటూ ఉంటే, ఉత్తర వియత్నాం ఇట్లా ఇప్పుడు ఈ రకంగా పిడి వాదానికి, అపప్రచారానికి దిగడం దేనికి? వియత్నాంలో యుద్ధం అంతంకావడం ఆ దేశానికి ఇష్టంలేదా? చైనా అంతర్యుద్ధం నాటినుంచి కమ్యూనిస్టులు వేస్తూ వస్తున్న ఎత్తులను చూస్తూఉంటే, వారికి మంతనాలకు మంతనాలను, యుద్ధానికి యుద్ధాన్ని యుగపత్తుగా కొనసాగిస్తూ ఉండటం పద్ధతి అయినట్లు గోచరిస్తున్నది. ఇండో_చైనా యుద్ధంలోకూడా కమ్యూనిస్టులు ఈ రకమైన ఎత్తులనే అనుసరించారు. ఇప్పుడు ఈ మంతనాలకు దిగితే, ఆ ఎత్తు సాగిరాదన్న భయం ఏమన్నా కమ్యూనిస్టులకు పట్టుకొన్నదా? లేక కమ్యూనిస్టు రాజ్యాలకు ముఖ్యంగా రష్యా, చైనాలకు ఉన్న తగాదాల దృష్ట్యా ఇది ఇట్లా కొనసాగుతున్నదా? చెప్పలేము.

ఏమైనా ఈ వ్యవహారంలో కమ్యూనిస్టుల పద్ధతి సరసంగా లేదు. ఇందువల్ల వారికి ప్రచార రీత్యా కూడా వచ్చేది ఏమీ కనిపించదు. దక్షిణ వియత్నాంలో కొత్త దండయాత్రను చేసినసైనా ప్రారంభం చేద్దామన్న ఆలోచనతో ఇటువంటి "పిడి ఎత్తులకు" దిగుతూఉంటే, ఈ ఎత్తు పని చేస్తుందని అనుకోవడానికి కూడా ఆస్కారం కనిపించడం లేదు. టెట్ విజృంభణంవల్ల ఉత్తర వియత్నాంకు కలిగిన లాభం ఏమీ ఉన్నట్లు చెప్పలేము. పైగా అమెరికా ఈ వియత్నాం వ్యవహారాన్ని ఒకవంక రాజకీయ స్థాయిలోను, ఇంకొకవంక సైనిక స్థాయిలోగూడా విచక్షణ చేస్తున్నది. "ఇదంశాంతి, ఇదం యుద్ధం"అన్న ఎత్తుగడను అనుసరిస్తున్నది. ఇవి కమ్యూనిస్టుల ఎత్తుగడలకు ప్రాణాంతకంగా తయారైంది. ఈ పరిస్థితిలో శాంతి చర్చలకు, అవి ప్రాథమికమైనవే అయినా ఒప్పుకోనక తప్పనిస్థితి ఉత్తర వియత్నాంకు ఏర్పడటంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. యుద్ధం జోరుగా జరుగుతూ ఉన్నప్పుడు అంతర్జాతీయలోకం వల్ల ఉత్తర వియత్నాం పొందుతూవచ్చిన సానుభూతి ఇప్పుడు ఆ దేశంపట్ల ఆ అంతర్జాతీయ లోకంలో కూడా తగ్గుతున్నది. స్థల నిర్ణయం విషయంలోపిడి పద్ధతికిదిగడం ఈ పరిస్థితిలో ఉత్తర వియత్నాంకుగాని, ఆ దేశాన్ని బలపరుస్తున్న దేశాలకుగాని ఎంతమాత్రం అనుకూలమైన ఎత్తుగా విచక్షణగల వారికి కనిపించడంలేదు. ఈ వివేచన హనోయికి, ఇతర కమ్యూనిస్టు రాజ్యాలకు కలిగినప్పుడు స్థల నిర్ణయం విషయంలో తగాదా తేలి ప్రాథమిక చర్చలకు, వియత్నాంలో శాంతికి మార్గం ఏర్పడుతుంది.

భారత్ ఆయుధశక్తి: కొసిగిన్‌కు పాకిస్తాన్ పత్రికల మొర

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సోవియట్ ప్రధాని అలెక్సికొసిగిన్ పాకిస్తాన్ పర్యటన రష్యా—పాక్ సంబంధాలలో ముఖ్యమైన మలుపు వంటిదని పాక్ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి.

భారత్ ఆయుధ సేకరణ గురించి, కాశ్మీర్ పట్ల పాక్ వైఖరి గురించి సోవియట్ ప్రధాని మరింతగా అవగాహన చేసుకునేందుకు ఈ పర్యటన తోడ్పడగలదని పాకిస్తానీ పత్రికలు సంపాదకీయాలు వ్రాసినట్లు పాక్ రేడియో వెల్లడించింది.

అమెరికా, రష్యల నుంచి భారత్, ఆయుధాలు సేకరించడం ఉపఖండంలో శాంతి, సామరస్యాలకు భంగకరమని "న్యూస్‌ఆఫ్‌కరాచీ" పత్రిక వ్రాసింది.

లాహోర్‌నుంచి వెలువడే ప్రభుత్వ పత్రిక "పాకిస్తాన్ టైమ్స్"ఇలా వ్రాసింది.

"రష్యా—పాకిస్తాన్ సంబంధాలు సాధారణ సంబంధాల దశను అధిగమించాయి. 1965లో అయూబ్‌ఖాన్ మాస్కో సందర్శించటం ద్వారా సంబంధాలు మరింత బలపడినాయి.

"కాశ్మీర్ సమస్య సమప్రాతిపదికపై పరిష్కరింకావాలంటే సైనికంగా ఇప్పటికే బలపడిన భారత్‌కు ఇంకా ఆయుధాలు యివ్వడం వల్ల పాకిస్తాన్‌కు ముప్పు వుంటుందని సోవియట్ ప్రధాని అభిప్రాయ పడితే ఈ పర్యటన జయప్రదమైనట్లే కాగలదు.

చైనావల్ల భారత ఉపఖండంలో ఉద్రిక్తత

మెక్‌నమారా హెచ్చరిక

వాషింగ్టన్, ఏప్రిల్ 19: కమ్యూనిస్టు చైనా పాకిస్తాన్‌కు సహాయం చేయడంద్వారా భారత్—పాక్‌ల మధ్య గల విభేదాలను ఉపయోగించుకోజూస్తున్నదని అమెరికా మాజీ రక్షణ మంత్రి రాబర్ట్‌మెక్‌నమారా పదవీ విరమణ చేసే సందర్భంలో అమెరికా కాంగ్రెసును హెచ్చరించారని నిన్న ఇక్కడొక ప్రకటనలో పేర్కొనబడింది.

భారత్,పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తస్థితి గతఏడాదిలో పెరిగిందని, 1964లో రెండు దేశాలకు ఆయుధ సహాయాన్ని అమెరికా నిలిపివేసిన తర్వాత అవి ఆయుధాల కోసం ఇతర మార్గాలు అన్వేషించడం ప్రారంభించినవని మెక్ నమారా అన్నారు.

పాకిస్తాన్ భారత్‌కంటే తక్కువస్థాయిలో ఆయుధాలుసంపాదించుకోగలిగిందని, ఈ ఆయుధాలు పశ్చిమాసియా, ఇండోనీసియాల నుంచి వచ్చినవని ఆయన తెలిపారు.

కాని కమ్యూనిస్టు చైనా చిన్నరకం ఆయుధాలను, శకటాలను, టాంకులను, శతఘ్నులను యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు సరఫరా చేసిందని మెక్‌నమారా పేర్కొన్నారు.



కొత్త దిగుమతి విధానం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దిగుమతి విధానాన్ని ఈ మధ్యే ప్రకటించారు. లోగడ తీసుకున్న ఈ మాదిరి విధాన నిర్ణయాలన్నిటికన్నా ఇది సాహసోపేతమైనదని చెప్పుకోవాలి.

ఇంత వరకు దిగుమతి విధానంపై వచ్చిన ప్రకటనలలో ఒక లక్షణం కనపడుతుండేది. వాటిలో విధిగా కొంత వరకు తాత్కాలికమైన దోరణిని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఇదివరలో ప్రతిసారి దిగుమతులు, ఎగుమతుల జాబితాల్లోని వస్తువులు, వాటికి కేటాయించబడిన మొత్తాలను మన్నా సవరిస్తూండేవారు. ఇది బాధాకరమైన అనుభవంగా కనబడుతుండేది.

ఇటీవలి ప్రకటనను జారీ చేసే ముందు వాణిజ్య మంత్రిత్వ శాఖవారు 1967వ సంవత్సరం మొదటి పదిమాసాలలో జరిపిన ఎగుమతులను తలచుకుని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 1967 అక్టోబరు ఆఖరు వరకు, అంతకు ముందు ఏడాది అదే వ్యవధిలోని ఎగుమతుల కన్నా రు. 27 కోట్లు అధికంగా ఎగుమతులు చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు ఈ అభివృద్ధిని చూసి పొంగి పోయారంటే అది సబబే.

ఇదిలా ఉండగా ఎగుమతుల వల్ల ఎక్కువ డబ్బు వచ్చినంత మాత్రాన శ్రీ దినేశ్‌సింగ్ దిగుమతి దార్ల విషయంలో మరీ ఉదారంగా ప్రవర్తించవలసి ఎక్కడా లేదు. అదీ కాకుండా విదేశీ వ్యాపారంలో మన ... అధ్వాన్నంగా ఉంటూ వస్తున్నది. దానికి తోడు ప్రపంచంలోని ... సంబంధించి భారత రిజర్వు బ్యాంకు నిల్వలు తరిగి పోతున్నాయి. ఎగుమతులు పెరిగాయన్న శుభవార్త వచ్చిన సమయంలోనే విదేశీ మారకద్రవ్యం తరిగి పోతున్న చెడ్డ వార్త కూడా వచ్చింది. అందువల్ల వాణిజ్యమంత్రిత్వ శాఖవారు ఎగుమతులకు గట్టి ప్రోత్సాహాలను కల్పించాల్సి వచ్చింది. ఒక్క ప్రోత్సాహాలు మట్టుకే ఆశించిన ఫలితాలను తీసుకు రాలేని సందర్భాలలో ప్రోత్సాహాలకు తప్పనిసరి షరతులను జత చేయాల్సి వచ్చింది. ఇదే క్యారట్, కర్ర (క్యారట్ అండ్ స్టిక్) విధానంగా వాడుకలోకి వచ్చింది.

రెడ్‌బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే క్యారట్‌లో రసం మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కర్ర గట్టిదనం, దాని ఫలితం గురించి బాగా అనుమానం వేస్తుంది.

స్వదేశంలోని ఉత్పత్తిని గురించి మంచిగా చెప్పుకోవాల్సి వస్తే ఒక విషయాన్ని చెప్పుకోవాలి. దిగుమతి వస్తువుల జాబితా నుండి దాదాపు 260 వస్తువులను తొలగించారు. ఇది హర్షించదగిన విషయం. ఎందుకంటే, స్వదేశంలోని ప్రత్యామ్నాయ వస్తువు మన్నికలో కాని పని చేయటంలో కాని నాసిగా ఉన్నదనే కారణంతో దిగుమతులు చేసుకోనిస్తే స్వదేశీ పరిశ్రమ ఎన్నడూ పైకిరాదు. దీనితో దిగుమతి జాబితాలో 197 వస్తువులు మిగిలాయి. వాడకందార్లు వచ్చే ఆరు నెలల్లోగా పరిమితమైన ప్రాతిపదికపై వాటిని దిగుమతి చేసుకునే ఆశ పెట్టుకోవచ్చును. దిగుమతి కోటాలు ప్రత్యేకంగా తగ్గించబడిన పన్నెండు వస్తువులలో మందులు ముడిఫిల్ములు, మోటారు విడిభాగాలు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ అనుబంధ వస్తువులు, విద్యుచ్ఛక్తితో నడుపబడే రోడ్డు రోలర్స విడిభాగాలు ఉన్నాయి. ఈ వస్తువులకు సంబంధించినంత వరకు భారతదేశంలోని పరిశ్రమలు ఎంతో బాగా పని చేస్తున్నాయి. అందువల్ల ఇటువంటి వస్తువుల యొక్క దిగుమతి కోటాను తగ్గిస్తే రెండు ప్రయోజనాలు ఒనగూడుతాయి. ఒకటి విదేశీ ద్రవ్యం పొదుపు అవుతుంది. రెండవది స్వదేశీ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది.

కాని కొత్త విధానంలో కనబడుతున్న వివేకం ఇంచుమించు ఇక్కడితో ఆఖరై పోతున్నది. ప్రభుత్వ విధానంలోని అనేక అంశాలను హర్షించటం, అమలు చేయటం కష్టంగా కనబడుతున్నది.

ప్రాధాన్యం కల పది పరిశ్రమలు తమ ఉత్పత్తిలో ఎంత లేదన్నా నూటికి అయిదు వంతును ఎగుమతి చేసి తీరాలని షరతు పెట్టారు. లేకపోతే ఆ పరిశ్రమలకు అవసరమైన దిగుమతులలో కోత పెడతారు. ఇది సదుద్దేశంతో చేసిన ఏర్పాటే. అయినా దీనిలో రెండు అవరోధాలు ఉన్నాయి. ఈ పది పరిశ్రమలలో సైకిళ్ళు, పెయింట్లు, వార్నిషులు, మందుల వంటి పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో దేని సమస్యలు దానికి ఉన్నాయి. నూటికి అయిదు వంతులు ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని ఈ పరిశ్రమలు సాధించ లేక పోవచ్చును. సైకిళ్ళకు పోటీ తీవ్రంగా ఉంటున్నది. పెయింట్లు, వార్నిషుల పరిశ్రమ తిర్యగ్గతితోను, ఖర్చులు పెరిగిపోయి బాధ పడుతున్నది. ఫార్మస్యూటికల్ పరిశ్రమ

శ్రీ ఎం. ఎస్. దాబ్కే

ఉదంతం చిత్రంగా ఉన్నది. క్రింది పేడు ఈ పరిశ్రమ యొక్క మొత్తం ఉత్పత్తి సుమారు రు. 150 కోట్లు, ఎగుమతులు రమారమి రు. 3 కోట్లు. కొత్తవిధానం లాలూకు ప్రకటన ప్రకారం ఈ పరిశ్రమ ఎగుమతుల ద్వారా దరిదాపు రు. 8 కోట్లను సంపాదించాల్సి వున్నది. ఈ లక్ష్యాన్ని సాధించలేకపోతే ఆ పరిశ్రమకు ఎంతో అవసరమైన ప్రోసెసింగ్ యంత్రాలు, ప్రాణాలను కాపాడే మందులకు— కావలసిన ముడివస్తువులు లేకుండా చేస్తారా? అలాచేసే పక్షంలో ఆ పని ప్రజారోగ్యాన్ని పెంపొందించాలనే మన సాముజిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందా?

దీని బదులు బాగా ఎగుమతి చేయగలశక్తి ఉన్న పరిశ్రమలను జాగ్రత్తగా ఎన్నుకుని వుంటే ప్రభుత్వం వాటి ఉత్పత్తిలో నూటికి సుమారు ఇరవై వంతులకు సమానమైన ఎగుమతి లక్ష్యాలను సైతం విధించగలిగి వుండేది.

తర్వాత, ప్రాధాన్యం యివ్వబడిన నలభై తొమ్మిది పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు ప్రత్యేకమైన స్థానం యిచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ పరిశ్రమలు చేయాల్సిన ఎగుమతులను గురించి కొత్త విధానం ఏమీ మాట్లాడకుండా పూరుకున్నది. ఈ మౌనం యొక్క అర్థం ఈ పరిశ్రమలు ఇష్టమైతే ఎగుమతులు చేయవచ్చును లేకపోతే లేదు అని కావచ్చును. ఆ స్థితిలో ఈ పరిశ్రమలు అసలు ఎగుమతుల జోలికే వెళ్ళవు. కారణంఏమిటంటే స్వదేశీ విపణిలో నాణ్యత, ధరల విషయంలో పోటీ లేదు. రక్షణ ఉన్నది.

కొత్త విధానంలోని మరో అంశం కూడా ఆశించిన ఫలితాన్ని తీసుకు రాకపోవచ్చును. ఏడున్నర లక్షలరూపాయల పై చిలుకు ఖరీదు వున్న కర్మాగారం, పరికరాలను దిగుమతి చేసుకోవాలనుకునే పరిశ్రమ దిగుమతి లైసెన్సుకు దరఖాస్తు పెట్టుకునేముందు పత్రికలలో ప్రకటన యివ్వాలని షరతు పెట్టారు. పోటీ వస్తువులు లేక ప్రత్యామ్నాయ వస్తువుల దిగుమతులకు అనుమతి యిచ్చేలోగా స్వదేశీ వస్తువులకు అవకాశం యివ్వటానికి దీనిని ఉద్దేశించినట్లు కనబడుతున్నది.

ఇటువంటి ప్రకటన రాగానే ఆ మాదిరి వస్తువులను ఉత్పత్తి చేసే స్వదేశీ ఉత్పత్తిదార్లు, సాంకేతికాభివృద్ధి డైరెక్టర్ జనరల్ (డి. జి. టి. డి.) ద్వారా తమ వస్తువులను అమ్మజూపాలి.

ఆయన ఈ దరఖాస్తులను ఎంత తొందరగా పరిశీలిస్తారో, ఆయన ఇటో, అటో ఒక నిర్ణయం తీసుకునే సరికి ఉత్పత్తి ఎంతకాలం వెనక్కి వెళ్తుందో ఇంకా తెలియదు. కాని ప్రభుత్వ డిపార్టుమెంటులు ఏ విధంగా పని చేస్తాయో మనకు తెలుసు. ఆ అనుభవాన్నిబట్టి చూస్తే డైరెక్టర్ జనరల్ ఈ విషయాలలో చురుకుగా వ్యవహరిస్తారన్న నమ్మకం కలగటం లేదు.

దిగుమతి విధానంలో అన్నిటికన్నా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఒకటి ఉన్నది. ఇది బహుశా అన్నిటికన్నా అవాంఛనీయమైన అంశం కావచ్చును. అదేమిటంటే ప్రభుత్వ వ్యాపార సంస్థ (స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్—పొడి అక్షరాలలో ఎస్. టి. సి.) కుయిచ్చిన అవకాశం. వాణిజ్యమంత్రి ఎస్. టి. సి. నిర్వహణగురించి ప్రస్తావించటానికి ఒక పంట అంగీకరిస్తానే పేరొకవంక మరో మూడు వస్తువుల దిగుమతి వ్యవహారాన్ని ఆ సంస్థకు అప్పచెప్పారు. ఎస్. టి. సి. కి. ఆయన ఇదివరలో కన్నా పెద్ద భూమికను యివ్వటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ మూడు వస్తువులు సల్ఫేట్ ఆఫ్ పొటాష్, సోడియం నైట్రేట్, ముడి ఫిల్ములు. ఇటీవల సప్లయ్ మార్గాలకు అవరోధం ఏర్పడటంతో అనధికార విపణులలో ముడిఫిల్ము ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫిల్ములకు సంబంధించిన వారిని ఈ జ్ఞాపకాలు ఇంకా వెన్నాడుతున్నాయి. ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ వారిని మరల భీతావహులను చేస్తుంది.

గంధకం, నూలు దిగుమతులలో ఎస్. టి. సి. వ్యవహరించిన తీరు ఇప్పటికే ఎంతో అసంతృప్తిని కలిగించింది. దానికితోడు ఒక సంస్థపై దర్యాప్తు జరిపించటానికి ఏ క్షణంలో ఒప్పుకుంటారో,ఆ క్షణంనుండి ఆ సంస్థ తప్పు లేదని తేలేంతవరకు ఆ సంస్థ నిర్వహణను మిన్నగా భావించరు. అందువల్ల దర్యాప్తుల్లో ఉన్న సంస్థ నిర్వహణలో యథాస్థితి ఉండటం ప్రజాస్వామ్యంలో సంప్రదాయం. కాని శ్రీ దినేశ్‌సింగ్ ఈ మంచి సంప్రదాయాన్ని త్రోసిపుచ్చారు. ఈ పనికి పాల్పడి ఆయన ప్రభుత్వం ఏ పని చేసినా తప్పులు పట్టాలని చూసేవారికి మరో అవకాశాన్ని కలిగించారు

మొత్తం మీద కొత్త విధానంవల్ల ఎక్కువ విదేశీద్రవ్యం బైటికి పోతుందని, దానికి తగినట్లుగా దేశానికి విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడం జరగదని భయపడుతున్నారు. ఈఉద్దేశాన్ని ఉత్పత్తి భయం క్రింద కొట్టిపారేసినా దిగుమతి వస్తువులకు బదులు ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేయటం, ఎగుమతులను పెంచటం అనే మన జంట లక్ష్యాలను కొత్త విధానం తీర్చగలదన్న నమ్మకం లేదు.

దినఫలం

నూతన వ్యవహారాలకు: ఏప్రిల్ 20 శనివారం తిథి మంచిదికాదు. నక్షత్రం మంచిది. 21 ఆదివారం మధ్యాహ్నం 12—11 వరకు తిథిమంచిదికాదు. తరువాత మంచిది. నక్షత్రం మంచిది. ప్రయాణాలకు: ఏప్రిల్ 20 శనివారం తిథిమంచిదికాదు. ఉదయం 7—31 వరకు నక్షత్రం సామాన్యం (రాక్షసయోగం మంచిది. కాదు) తరువాత మంచిది (స్థిరయోగం సామాన్యం) 21 ఆదివారం మధ్యాహ్నం 12—11 వరకు తిథి మంచిదికాదు. తరువాత మంచిది నక్షత్రం మంచిది (ఉదయం 7—38 వరకు గదాయోగం మంచిదికాదు. తరువాత మాతంగ యోగం మంచిది) (వర్జ్యమును, దుర్ముహూర్తమును గమనించవలెను)

జన్మ దినఫలం: ఏప్రిల్ 20 ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో మీ కార్యక్రమాలు కొంచెం శ్రమమీద నెరవేరుతాయి. కొన్ని వ్యవహారాల్లో కార్యసాధనకోసం మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించవలసి వస్తుంది. సాహసముతో కూడిన వ్యవహారాలు మొత్తం మీద లాభిస్తాయి. ఉద్యోగంలో మీకు ముమ్ముందు ఉపయోగించగల మార్పులు వస్తాయి. సాంఘిక వ్యవహారాల్లో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు సాధారణంగా కృతార్థులు కాగలరు.

20-4-1968 శనివారం
శక సం. 1890 చైత్ర మాసం 31

మేషం

వ్యాపారంలో ప్రయోజనం గల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో గౌరవ ప్రాబల్యాలు బాగా ఉంటాయి. బంధువులకు సహాయం చేస్తారు. అశ్వినీ నక్షత్ర జాతకులకు మిగిలిన వారికంటే బాగా ఉంటుంది.

వృషభం

ఇదివరకు మీ కార్యక్రమాల్లో ఏర్పడిన చికాకులు తొలగి పోతాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం బాగా ఉండదు.

మిథునం

వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఎవరినీ విశేషంగా నమ్మడం తగదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. పునర్వసూ నక్షత్ర జాతకులు మిగిలిన వారికంటే జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

కర్కాటకం

ఇప్పుడు మీరు జరిపే వ్యవహారాలవల్ల ముమ్ముందు కూడా ఉపయోగం ఉంటుంది. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. కుటుంబ సంతోషం లభిస్తుంది. పుష్యమీ నక్షత్ర జాతకులకు మిగిలిన వారికంటే బాగా ఉంటుంది.

సింహం

వ్యాపారంలో సాటివారితో పోటీ పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడి ఏ వ్యవహారమూ ప్రారంభించడం తగదు. ఆడంబరం కోసం వ్యయం జరుగుతుంది. పుబ్బా నక్షత్ర జాతకులు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

కన్య

వృత్తిలో మీరు ఇదివరకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహసముతో కూడిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా వైజ్ఞానిక రంగాల్లో మీ కృషి రాణిస్తుంది. హస్తా నక్షత్ర జాతకులకు మాత్రం బాగా ఉండదు.

తుల

వ్యాపారం భారీ మొత్తాన చేయడంవలన ఆర్థికంగా ఒత్తిడి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యాలు నెరవేరుతాయి. సాటివారిలో గౌరవం లభిస్తుంది. విశాఖానక్షత్ర జాతకులు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

వృశ్చికం

వృత్తిలో ఆదాయం బాగా ఉంటుంది. ఉద్యోగంలో మిత్రులకు ఉపకారం చేయగలరు. రాజకీయ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుకూల వార్తలను వింటారు. అనూరాధా నక్షత్ర జాతకులకు మిగిలిన వారికంటే బాగా ఉంటుంది.

ధనుస్సు

వృత్తి వ్యాపారాల్లో మీ కార్యక్రమాలు ఒడుదుడుకులు లేకుండా నెరవేరుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మూలా నక్షత్ర జాతకులకు మిగిలిన వారికంటే బాగా ఉంటుంది.

మకరం

వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. సాంఘిక వ్యవహారాల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

కుంభం

ఇంతవరకు అనుకూలంగా ఉన్న వ్యవహారాల్లోనే చికాకులు ఏర్పడతాయి. మీ తాలూకు వస్తువులు పోయే ప్రమాదం ఉంది. అధిక వ్యయం జరుగుతుంది. పూర్వాభాద్రా నక్షత్రజాతకులు మిగిలినవారికంటే జాగ్రత్తగా వ్యవహరించడటం చాలా అవసరం.

మీనం

వ్యాపారంలో మీ ఆలోచనలకు తగిన అవకాశాలు లభిస్తాయి. సాహసముతో కూడిన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి సౌఖ్య సంతోషాలు లభిస్తాయి. రేవతీ నక్షత్రజాతకులు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

— మహేష్

లేఖలు

6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో హిందీ

అర్యా!

రాబోవు విద్యా సంవత్సరం అనగా జూన్ నెలలో ప్రైవేటు ప్రాథమిక విద్యార్థులు 6వ తరగతిలో చేరుటకు ప్రవేశ పరీక్షలు జరుగును. 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, సోషల్‌స్టడీసు, సైన్సు, లెక్కలు గాక, ఉపరి హిందీని కూడా ప్రవేశపెట్టారు. 10, 11 సంవత్సరముల వయస్సు గల బాలబాలికలకు ఈ సిలబస్సే తలకుమించిన బరువైతే, దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయపడిన చందముగా ఉపరి హిందీనికూడా చేర్చారు. ఈ పాఠ్య పుస్తకములతోనే విద్యార్థులు సతమతమవుతున్నారు.

ఈ హిందీ ప్రత్యేక భాషకు పసి వయస్సు లేత మనస్సు గల బాలబాలికులు నేర్చుకొనుటకు చాలా కష్టతరముగా యున్నది.

గాన 6వ తరగతి ప్రవేశ పరీక్షలలో హిందీ పరీక్షను మినహాయించి, ఆయా విద్యార్థులకు మేలు చేకూర్చవలసినదిగా ప్రభుత్వమునకు, విద్యామంత్రికి, విద్యాధికారులకు మనవి చేయుచున్నాను.

(విజయవాడ) యద్దనపూడి లక్ష్మీనరసింహారావు
సెక్రటరీ,
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం.

విద్యావిధానం మార్పు

అర్యా,

నేటి విద్యావిధానంలో మార్పులు చాలా అవసరముగానున్నవి. కేవలము ఏదో మార్పు చేయగలిగామని ప్రభుత్వము తృప్తిపడితే ప్రయోజనంలేదు. ఉదాహరణమునకు 13 సం. ల సామాన్య విద్యార్థి పాత పాఠ్య ప్రణాళిక ప్రకారము 8వతరగతిచదివెడివాడు ఇప్పటినూతన సిలబస్ (ఇంటిగ్రేటెడ్) ప్రకారం చదువుచున్నది కూడా 8వ తరగతే. కాని ఇప్పుడు ఆ విద్యార్థి చదువుచున్నది లోగడ 9వ తరగతి విషయము. ఇది సామాన్య విద్యార్థుల అవగాహనకు మించినదిగా ఉన్నది. విద్యార్థులకు అర్థమయ్యే చదువు కావలెను కాని ఒక సంవత్సరము హైస్కూలు చదువులో కలిసి వచ్చుటకాదు. ఒక సంవత్సరము పి.యు.సి. లో కలుపబడినదని విద్యామంత్రులు చెప్పవచ్చును. ఇప్పుడు కొత్తగా కలిపినదేమున్నది? లోగడ ఇంటర్‌మీడియట్ కోర్సు రెండు సంవత్సరముల కోర్సని అందరెరిగినదేకదా! ఈ మధ్య కొంత కాలమునుండి పి.యు.సి. ఒక సంవత్సరము కోర్సుగా నడుపుటయు అన్యాయమే! పి.యు.సి. లో చదువవలసినది ఇంటర్‌మీడియేట్ కోర్సంత ఉంది. కాని ఒక సంవత్సరంలో చదివించాలని ప్రయత్నించాటు. ఆ ప్రయత్నములోని పొరపాటును ప్రభుత్వం గ్రహించింది. తిరిగి పాత పద్ధతిలోనికి వచ్చింది. ఇట్టి ప్రయోగాలుచేసి విద్యార్థుల జీవితాలను బలిపెట్టుట వివేకవంతము.గాదు ఎస్.ఎస్.ఎల్.సి. వరకు 11 తరగతులుగాబోధించు టుచితమును, విద్యార్థులకు ప్రయోజనకరమైనదిగా ఉంటుందని విజ్ఞప్తి చేయుచున్నాను. ఒక నూతన విధానము రాష్ట్రమంతటా ఒకసారి ప్రయోగించుట పొరపాటు. కొన్ని ప్రత్యేక పాఠశాలలలో కొంత కాలం ప్రయోగము జరిపి దాని మంచిచెడ్డలు పరిశీలించి ప్రత్యక్షానుభవము కలిగిన ఉపాధ్యాయుల సలహాలను పొంది అప్పుడు నూతన విధానమును వ్యాప్తిలోనికి తెచ్చుట సముచితము. శాస్త్ర పరిశోధనలలో పందులు, కోతులమీద ప్రయోగాలు చేసినట్లు భావి పౌరులుగా రూపొందవలసిన విద్యార్థులమీద తొందరపాటుతో ప్రయోగములు చేయు ప్రభుత్వ విధానము మంచిదికాదని మాజీ కేంద్ర విద్యామంత్రి శ్రీ చాగ్లా లోగడ చెప్పిన విషయములు జ్ఞాపకము చేసుకొనవలసినదిగా మనవి చేయుచున్నాను.

(విజయవాడ) పి. రాజేశ్వరరావు.

తుపాకి ధర్మం: 72

గుండెగల దొంగ

రచన: శ్రీ హారీ బిషప్



జిమ్‌రాబర్ట్స్:— చాలదూరంనుంచి బక్‌బోర్డ్ తోలుకుని వస్తున్నట్టుందే, వెస్?

వెస్:— ఔను. బక్‌బోర్డ్‌లో మ్యాట్‌డిల్లాన్ ఉన్నాడు. అతనికి తుపాకీ దెబ్బ తగిలింది. అతన్ని నేను డాడ్జిసిటీలో డాక్టర్ యాడమ్స్ వద్దకు పిలుచుకుపోవాలి, తొందరగా!

జిమ్‌రాబర్ట్స్:— అలాగా. అయితే సరే. అతన్ని లోపలికి తెద్దాం.

వెచ్చనిఆవ్యవసాయక్షేత్రంలో మ్యాట్‌డిల్లాన్ కొంచెం మాంసరసం పుచ్చుకుంటాడు.....

వెస్:— అంతా పుచ్చుకో, మ్యాట్! ఇది నీకు చాలా మంచిది!

జిమ్‌రాబర్ట్స్:— వెస్, నీ గుర్రాలు బాగా అలిసిపోయాయి. వాటిని బక్‌బోర్డ్‌నుంచి విప్పివేస్తాను. నా రెండు గుర్రాలు కట్టించుకుని పో.

విదేశాలనుంచి పార్టీలకు డబ్బు

అక్రమం కాకపోతే చర్య అసాధ్యం: లోక్‌సభలో వై. బి. చవాన్ వివరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19

వార్తాపత్రికల ద్వారా రాజకీయపక్షాలకు విదేశాల నుంచి డబ్బు అందుతున్నదన్న ఆరోపణ నేడు లోక్‌సభ ప్రశ్నోత్తరాల కాలంలో తిరిగి ప్రస్తావితమైంది. దేశీయాంగ మంత్రి శ్రీ చవాన్ పెక్కు ప్రశ్నలకు జవాబిస్తూ, ఈ విషయమై తమకు కెట్టి సమాచారమూ అంది లేదనీ, 'చట్టాన్ని ఉల్లంఘించడం' జరిగితే తప్ప తాను ఏ ర్యాప్తు కూడా జరిపించజాలమనీ, తెలియజేశారు.

కమ్యూనిస్టు భావాలు కల పత్రికలలో ప్రకటనల రూపంలో కమ్యూనిస్టు దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు డబ్బు అందుతున్నదని జనసంఘం, స్వతంత్ర పార్టీల సభ్యులు ఆరోపించారు.

శ్రీ చవాన్ శ్రీ బి. ఎస్. చౌహాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, కమ్యూనిస్టు దేశాలతో మైత్రీ సంబంధాలు గల సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు యిచ్చే ప్రకటనలు రాజకీయ పక్షాలకు ఉద్దేశించబడినవన్న సభ్యుని అభిప్రాయంపై తాము అభిప్రాయం చెప్పజాలమన్నారు.

కొందరు కాంగ్రెస్ వాదులు నడుపుతున్న పత్రికకు కమ్యూనిస్టు సంస్థలు, వాటి తరఫు సంస్థలు విడుదల చేసిన ప్రకటనల జాబితాను తాము ఏకరువు పెట్టగలమని శ్రీ డి. ఎన్. తివారీ అన్నారు. దేశీయాంగమంత్రి ఈ విషయంలో ఏమి చేయదల్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.

శ్రీ చవాన్: కొన్ని వార్తాపత్రికలు, కమ్యూనిస్టు దేశాల నుంచేగాక, యితర దేశాల నుంచి కూడా ప్రకటనలు పొందుతున్న మాటవాస్తవమే. అయితే చట్టాన్ని ఉల్లంఘించడం జరిగితే తప్ప నేను దర్యాప్తు జరిపించలేను.

శ్రీ ఎస్. సి. జా ప్రశ్నకు దేశీయాంగ మంత్రి సమాధానమిస్తూ, కేరళలోని ఒక ప్రచురణ సంస్థకు చైనా వర్గాల నుండి డబ్బు ముట్టుతున్నట్లు తాము కూడా విన్నామనీ, అయితే వివరాలేమీ తమవద్ద లేవని తెలిపారు.

ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్‌కు ఎందుకు

(మిగతా 3 వ పేజీలో)

హైదరాబాద్ ఐ. ఎ. ఎఫ్. విమానం ధ్వంసం

హైదరాబాద్, ఏప్రిల్ 19—హైదరాబాద్ వైమానిక దళ అకాడమీకి చెందిన ఒక విమానం, నిన్న మామిడాపల్లం గ్రామం వద్ద ఒక కొండకు ఢీకొని పూర్తిగా ధ్వంసమైపోయింది. విమానంలో వున్న పైలట్, శిక్షణ పొందుతున్న ఒక వ్యక్తి పారాచూట్‌ల సహాయంతో క్రిందకి దిగడం వల్ల చావు తప్పించుకోగలిగారు.

శిక్షణకోసం ఈ విమానం బయలుదేరింది. విమానం భోన్‌గిరికి 13 మైళ్ల దూరంలో వున్న గుండమళ్ల గ్రామం చేరువన మబ్బులలో చిక్కుపడిపోయింది. అక్కడనుంచి బయటపడడం సాధ్యం కాకపోగా, ప్రమాదాన్ని వూహించిన పైలేట్, శిక్షణ పొందుతున్న వ్యక్తి పారాచూట్ల ద్వారా క్రిందికి దిగేశారు. విమానం చోదకుడు లేకుండానే మరొక 14 మైళ్లు ప్రయాణించి మామిడాపురంవద్ద కొండను ఢీ కొన్నది.

పోలీసులకు, వైమానిక దళాధికారులకు ఈ సంఘటన తెలియజేయబడింది.

మంతెన వెంకట్రాజు మృతికి మంత్రి వెనిగళ్ళ సంతాపం

హైదరాబాద్, ఏప్రిల్ 19: వృద్ధ కాంగ్రెస్ నాయకుడు శ్రీ మంతెన వెంకట్రాజు అస్తమయంపట్ల నేడు మద్యనిషేధశాఖా మంత్రి శ్రీ వెనిగళ్ల సత్యనారాయణరాజు తమ సంతాప, సానుభూతులను వెలిబుచ్చారు. ఆయన మరణవార్త తమకు అత్యంత విషాదాన్ని కలిగించిందన్నారు.

"1920 నుంచి 1947 వరకు గ్రామ గ్రామాన ఆంధ్రదేశంలో తిరిగి ప్రజాసమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకొని, మావంటి యువకులను ప్రోత్సహించి నాయకులుగా జేసిన కీర్తి ప్రతిష్ఠలు వారికే దక్కుతాయని శ్రీ సత్యనారాయణరాజు చెప్పారు.

విద్యామంత్రి శ్రీ పి. వి. రాజు అధ్యక్షతన ఏప్రిల్ 16 న జరిగిన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభోత్సవం చేసినప్పటి చిత్రం

లింగంపల్లిలో విశ్వదాత శతజయంతి

నేడు బహిరంగ సభ

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 19: దేశోద్ధారక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి శతజయంత్యుత్సవాల సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ జ్యోతిర్వేదసంస్థ ఆధ్వర్యాన లింగంపల్లిలోని ఆయుర్వేద కళామందిరంలో ఏప్రిల్ 20 శనివారం సాయంత్రం ఆరుగంటలకు బహిరంగసభ ఏర్పాటు చేయబడింది.

ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యుడు శ్రీ చెన్నుపాటి విశ్వనాథం అధ్యక్షతవహిస్తారు. మంత్రులు శ్రీయుతులు రుద్రరాజు రామలింగరాజు, కె. విజయభాస్కరరెడ్డి, శ్రీ దివాకరుని వెంకటసుబ్బారావు, శ్రీ పెమ్మరాజు వెంకట్రావు, శ్రీ ఈరంకి వెంకట సుబ్బారావు, శ్రీ బిజాపుల్ల మాధవశర్మ, శ్రీ అనుమోలు రామనాథశాస్త్రి, శ్రీ వేదాల రామానుజస్వామి, శ్రీ పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రి ప్రభృతులు ప్రసంగిస్తారు.

—:o:—

గోల్డ్‌బర్గ్ రాజీనామా అవకాశాలు

వాషింగ్టన్, ఏప్రిల్ 28—సమితిలో అమెరికా శాశ్వత రాయబారి అయిన శ్రీ ఆర్థర్ గోల్డ్‌బర్గ్ త్వరలో రాజీనామా ఇవ్వగలరని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. అధ్యక్షులు జాన్సన్ తమ హవాయి పర్యటన నుంచి తిరిగి రాగా గోల్డ్‌బర్గ్ రాజీనామాను ప్రకటించగలరని ఈ పత్రిక ప్రకటించింది.

శ్రీ గోల్డ్‌బర్గ్ స్థానే ప్రస్తుతం అమెరికా రాజ్యాంగ సంస్థకు ప్రతినిధి గావున్న శ్రీ ఎమ్. లినోలిజు కాని, శ్రీ జోసెఫ్ సిస్కో కాని కాగలరని ఈ పత్రిక వ్రాసింది.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కాంగ్రెస్ కృషి

ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉద్బోధ

(ఆంధ్రపత్రిక ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 19:

పేద ప్రజల అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు వారికి చేరేట్లుగా చూస్తూ, సామాన్య ప్రజకు కాంగ్రెస్ పార్టీ మరింత చేరువగావడం అత్యవసరమని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ వాదులకు గట్టిగా విజ్ఞప్తి చేశారు.

నిన్న గాంధీ భవన్‌లో జరిగిన పి. సి. సి. సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి పై విధంగా అన్నారు.

'కాంగ్రెస్ పార్టీ మా పార్టీ' అనే అభిప్రాయం ప్రతిసామాన్య కుటుంబీకునిలో పాదుకోవాలనే అభిలాషను వ్యక్తంచేస్తూ, ఈ మార్గంలో కృషి చేయడానికి, కాంగ్రెస్ వాదులకు అసంఖ్యాకమైన అవకాశాలు ఏర్పడుతున్నవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నాలుగో ప్రణాళికలో కాలువల అభివృద్ధిపైన సుమారు 90 కోట్ల రూపాయలు వెచ్చించాలని సంకల్పించామని ఆయన చెప్పారు. ఇందువల్ల రైతులకు నీటి పారుదల సౌకర్యం మరింత మెరుగువుతుందని ఆయన అన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు, ఏవి ఎప్పుడు చేపట్టినా, కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల వద్దకు వెళ్లి వాటిని గురించి చక్కగా బోధిస్తూ, వాటి ఫలితాలు దక్కడంలో రైతులు పడే బాధల నివారణకు ప్రయత్నించడం అవసరమని ఆయన చెప్పారు. ఇదే విధంగా భూమిశిస్తు విధానం విషయంలో గాని, పంచాయతీ రాజ్య కార్యక్రమాల విషయంలోగాని, కాంగ్రెస్‌వాదులు తమ పాత్రను నిర్వర్తించవలసిన అవసరం వున్నదన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలను గురించి ప్రజలకు, ప్రజల అభిలాషలను గూర్చి ప్రభుత్వానికి తెలియని పరిస్థితి దేశంలో కాంగ్రెస్‌కు ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించిందని పార్లమెంటు సభ్యుడు శ్రీ కె. సూర్యనారాయణ అన్నారు.

పదవులలో వున్న కాంగ్రెస్‌వాదులు, వారి విలాస జీవితాన్ని గూర్చి డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావు విమర్శిస్తూ, వారు కాంగ్రెస్ కార్యకర్తలలో దేశంపట్ల, కాంగ్రెస్ పట్ల గట్టి విశ్వాసాన్ని కలిగించడానికి బదులుగా వారు తమ స్వార్థప్రయోజనాలకోసం తమచుట్టూ తిరిగే ఎటువంటివాతావరణంసృష్టించడంకాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నదన్నారు.

కార్యకర్తలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం అవసరమని శ్రీయుతులు కె. వి. రమణయ్య, ఎ. జోసెఫ్, శ్రీమతి కమల అన్నారు. నల్గొండలో కమ్యూనిస్టుల ఆగడాలను అదికట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలకు బాగా ప్రోత్సాహం ఇవ్వమని శ్రీమతి కమల అర్థించారు. నాయకులు తమ జిల్లా పర్యటించాలని కోరారు.

తాలూకా, మండల కాంగ్రెస్ సంస్థలు ఆయా స్థాయిలలో పార్టీని పటిష్ఠం చేయడానికి చేసే సూచనలను ఎవరూ పట్టించుకోకపోవడం విచారకరమని శ్రీ వేణుగోపాలరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పదవులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని శ్రీ సి. పి. తిమ్మారెడ్డి, ఏజెన్సీ ప్రాంతంలో వ్యవహారాన్ని ప్రభుత్వం గమనించడంలేదని శ్రీ జగన్నాథం అన్నారు. రైతు సమస్యలను గూర్చి శ్రీ అల్లూరి బాపినీడు పేర్కొన్నారు. శ్రీ పరకాల శేషావతారం, శ్రీ సి. శంకరరావు, డాక్టర్ బి. వి. ఎల్. నారాయణ, శ్రీ తులసీదాస్ కూడా మాట్లాడారు.

ప్రభుత్వ కార్యకలాపాలను గురించి కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకొనగలిగే ఒక ప్రత్యేక సౌకర్యం ఏదైనా అవసరమని శ్రీ మేడూరి నాగేశ్వరరావు అన్నారు.

—:o:—

కాస్మోస్—214 రష్యా ప్రయోగం

మాస్కో, ఏప్రిల్ 18—సోవియట్ రష్యా నేడు కాస్మోస్—214 అనే మరొక ఉపగ్రహాన్ని నేడు ప్రయోగించింది. సోమవారం నాడు కాస్మోస్—212, కాస్మోస్—213 లు అంతరిక్షంలో కలుసుకుని 3 గంటల 50 నిమిషాలు తిరిగాయి. ఆటు తర్వాత వాటి విషయం రష్యన్ శాస్త్రవేత్తలు ఏమీ ప్రకటించలేదు.

విద్యార్థి కాంగ్రెస్ నిర్మాణానికి కృషి

కాకాని ఉద్బోధ

హైదరాబాద్, ఏప్రిల్ 18—కాంగ్రెస్‌వాదులు నడుం బిగించి అరాచక శక్తులను తీవ్రంగా ప్రతిఘటించాలని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం నేడిక్కడ పి. సి. సి. సమావేశంలో ఉద్బోధించారు.

"రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ను పటిష్ఠవంత మొనర్చుటకు ఎన్నికలు జరుపుట అవసరమని భావించి, కాంగ్రెస్ ఎన్నికలతోబాటు, యువజన కాంగ్రెస్ ఎన్నికలను కూడా నిర్వహించ సంకల్పించి, సభ్యత్వ ఫారాలను అచ్చువేయించి, వివిధ జిల్లా సంఘాలకు అందజేయడమైంది. సుమారు 20 వేలమంది సభ్యులు సమోదైనారు. కాని యువజన కాంగ్రెస్ కేంద్ర సంఘం నియమావళి ననుసరించి 1968 ఏప్రిల్‌లో జరగవలెనని చెప్పినందున ఈ ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చింది.

"విద్యార్థి లోకంలో ఏర్పడిన కల్లోల పరిస్థితివల్ల ఉద్భవమైన సమ్మెలు, వాటి మూలంగా సంభవించినజాతీయాస్తి నష్టములను, జాతీయ విద్రోహులు ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకుని అరాచక పరిస్థితులను కల్పించుటకు ప్రయత్నించడాన్ని, దృష్టిలో వుంచుకొని విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించి వారు జాతీయ విద్రోహ శక్తులను అనుసరించకుండా ఉండడానికి విద్యార్థి కాంగ్రెస్‌ను నెలకొల్పుట అవసరమని భావించబడింది.

"ఈ సందర్భంలో ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంతాలకు విద్యార్థి కాంగ్రెస్ సంఘాలను ఏర్పాటు చేయడమైంది. ఆంధ్రప్రదేశ్ అంతటా బలవత్తరమైన విద్యార్థి కాంగ్రెస్ నిర్మాణమునకు ఇంకనూ కృషి జరగవలసి వున్నది.

"కిసాన్, వ్యవసాయ కూలీ, మహిళా వగైరా శాఖలు జిల్లా స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేయడమైంది. గిరిజన కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తున్నది. స్వాతంత్ర్య యోధుల చరిత్ర ప్రకటిస్తున్నాము. 71వ జాతీయ కాంగ్రెస్ మహాసభలు దిగ్విజయంగా జరుపుకొనుట మనకు గర్వకారణం. అందుకు తోడ్పడిన వారందరికీ అభినందనలు.

"ఒక్కొక్క సమితిలో వంద మందైనా కార్యకర్తలు వుండాలి. చిత్యాలలో ఏప్రిల్ 29 నుంచి వారం శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాము. కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ బలమైన కోటకావాలి. వివాద రహితంగానే క్రింద సంఘాల ఎన్నికలు కూడా జరుపుకోవాలి. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కాంగ్రెస్ వారంతా తోడ్పడాలి." అని శ్రీ కాకాని చెప్పారు.

పార్వతీపురం తాలూకాలో మరి 19 మంది అరెస్టు

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, ఏప్రిల్ 19—శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం తాలూకాలోని దురుబోల్లా పరిసర గ్రామాలలో మంగళవారం నాడు పోలీసులు జరిపిన దాడిలో మరి 19 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు ఇక్కడకు అందిన అధికార వార్తవల్ల తెలుస్తున్నది.

గిరిజనుల అల్లర్లను పురస్కరించుకొని కొంత కాలంగా పోలీసులు ఏజన్సీ ప్రాంతంలో దాడులు చేస్తున్నారు. మంగళవారంనాడు జరిగిన దాడిలో పోలీసులు ఆరు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారని ఈ వార్త తెలుపుతున్నది.

కాంగ్రెస్ పునరుజ్జీవన కృషి

ముఖ్యమంత్రి విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 18—కాంగ్రెస్ పునరుజ్జీవనకు కాంగ్రెస్‌వాదులు తీవ్రంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి నేడు పి. సి. సి. సమావేశంలో చెప్పారు.

మనమంతా కలసి మెలసి, కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్ర ప్రజలకు హెచ్చుగా సేవచేయగలము. కేవలం పదవులు ప్రధానం కాదు. పదవులూ వున్నాయి అనుకోండి. అయితే కార్యక్రమానికి దేశసేవకు, కార్యకర్తలు జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడే కర్తవ్యాన్ని నిర్వర్తించగలరు.

"ఇప్పుడు రైతులు వున్నారు. అర్హతలేని వారి చేతిలో కొంత భూమి వుంది. అర్హత వున్నవారికి అది ఇప్పించటం ఎలాగ? జాయింట్ పట్టాల విభజన ఎలాగ? పది రూపాయల లోపు శిస్తు మినహాయింపు అందుకు సంబంధించిన రైతులందరికీ అందుతున్నదా? సహకార సంఘాలద్వారా రైతులు కలిసిమెలిసి సాగు చేసుకోవటం ఎలాగ? గిరిజనులకు ఉపకారం చేయటం ఎలాగ? అన్న విషయాలని కాంగ్రెస్ వాదులు ఆలోచించి పనిచేయాలి. కమ్యూనిస్టులు ఆందోళనచేసి, అల్లరిచేసినందువల్ల ఈ సమస్యలు పరిష్కారంకావు. వెనుకబడిన గిరిజనుల ప్రాంతాలను వృద్ధిచేయుటానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. కొద్దిరోజులలో మన ప్రణాళిక సంగతికూడా తేలుతుంది. నాగార్జునసాగర్, పోచంపాడు, తుంగభద్ర, ఏలేరు ప్రాజెక్టులక్రింద కాల్వలకు 80 లేక 90 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాము. ఎన్నికలంటే తగాదాలు అంటే ఉత్సాహం చూపించక, కార్యక్రమ నిర్వహణలో కూడా శాసన సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ సభ్యులు దీక్షతో పనిచేయాలి.

"రాష్ట్ర కాంగ్రెస్; జిల్లాకాంగ్రెస్ కార్యాలయాల్లో పనిచేసేందుకు శాశ్వతంగా పనిచేసే సిబ్బంది వుండాలి. ఇది ఆయా కాలాలలో వచ్చిపోయే అధ్యక్షుల చేబునన్నలుగా వుండరాదు. కాంగ్రెస్ పునరుజ్జీవింప చేయుడానికి మీరు ఉపయోగకరమైన సూచనలు చేయండి. కాంగ్రెస్‌వాదులు ప్రజాసేవకులమనే పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి కృషిచేయాలి. పంచాయతీరాజ్య వ్యవస్థలో మనం కొంత బాగానే చేశాము. అయితే ఈమధ్య ఏర్పడినటువంటి ప్రభావంవల్ల ఇది నిరుపయోగకరమైనది అనేమాట వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన భావము అని మనవి చేస్తున్నాను. ఈ వ్యవస్థ హెచ్చు ప్రయోజనకరం చేయాలనే విషయంలో శాసనసభా కాంగ్రెస్‌పక్షం ఒక ఉపసంఘాన్ని కూడా వేసింది. వారి నివేదిక రావడంతో ఆలోచించి పనిచేద్దాము.

"విద్యార్థులు, యువజనులు, కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా వుండాలి అన్నందువల్ల అవాంఛనీయమైనశక్తులు రాజకీయాలలో తలదూర్చి అల్లర్లకు కారణమైనవి.

విద్యార్థులు, యువకులు, దేశసమస్యలను చక్కగా అర్థం చేసుకొని, కాంగ్రెస్ [illegible] సహాయం చేయాలి. [illegible]

మత సహనం ప్రగతికి మూలం

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఉద్బోధ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19:

మతం, భాషలకు సంబంధించిన సహనం ఉండే దేశం అభివృద్ధి చెందగలదని, ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి పేర్కొన్నారు.

మైసూరు ప్రభుత్వం ప్రచురిస్తున్న 'తరతరాలుగా కర్నాటక దేశం' అన్న పుస్తకానికి ముందు మాట రాస్తూ, స్వల్పమైన విశ్వాసాలు భారత్ పట్ల ప్రాథమిక విశ్వాసానికి ప్రతిబంధకాలు కాకుండా చూడడం అన్ని ప్రాంతాలలోను వున్న చిత్తశుద్ధి గల వారి బాధ్యత అని ఆమె చెప్పారు.

భాషా రాష్ట్రాలను విరసించి, అన్ని అవకతవకలకూ అవే కారణమని నిందించడం నేడొక ఆచారమై పోయిందని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యంలో, ప్రజల రాజకీయాలు, ప్రభుత్వము వారి భాషలోనే నిర్వహించబడవలసివున్నదని, ప్రజల భాషలను ప్రయోగించడంవల్ల గాంధిజీ నాయకత్వాన జాతీయోద్యమం ప్రజల ఉద్యమమైందని ఆమె చెప్పారు.

స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాలను సాధించుకొనడంలో మనకు తోడ్పడినది చెడ్డది కానేరదని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌వంటి పెద్ద దేశంలో ఐక్యతవునాదిగా వుండే వైవిధ్యానికి చాలినంత అవకాశం వుండాలన్నారు. భాషలు, మతాల తర్వాత అంతటి విశ్వాసాలను నిర్దేశిస్తవని, అందువల్ల వాటిని త్రోసివేయడం వీలుపడదనీ ఆమె చెప్పారు.

శ్రీ ఆర్. ఆర్. దివాకర్ నాయకత్వాన ఒక మేధావుల బృందం సంకల్పించిన ఈ గ్రంధాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఇలాంటి పుస్తకాలు మన ప్రజల భావ సమైక్యతను పెంపొందిస్తాయని శ్రీమతి గాంధి అన్నారు.

మేధావంతులు తెలిపే లోపాలను తెలుసుకొని సరిదిద్దాలి. కాంగ్రెస్ పునరుజ్జీవనకు ఒక పెద్దమహాసభను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాము. కాంగ్రెస్ పునరుజ్జీవనకు అందులో అన్ని విషయాలు ఆలోచించబడగలవు. మన లోపాలను మనం తెలుసుకుందాము. సరిదిద్దుకోవడానికి చిత్తశుద్ధితో వర్తిద్దాము. అలా చేయకపోయినట్లయితే మనము ముందుకు పోలేము. మన తప్పులు తెలుసుకోలేకపోతే మనం ఎన్నికలు ఏకగ్రీవంగా జరుపుకున్నా ఒకటే, లేక పోటీగా జరుపుకున్నా ఒకటే. కాంగ్రెస్ పునరుజ్జీవన చేయుటానికి మీరంతా కూడా ఆలోచించి సర్వవిధాలా కృషిచేయాలని [illegible]

—:o:—

దేశీయంగా భారీ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ

భోపాల్ సంస్థ ప్రగతి

భోపాల్, ఏప్రిల్ 18: భోపాల్‌లోని ప్రభుత్వ సంస్థ అయిన భారీవిద్యుత్‌పరికరాల కర్మాగారంలో 220 కిలోవాట్ల తరగతికి చెందిన 50 వేల కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా ఉత్పత్తిచేసి పరీక్షించడం జరిగిందని యిక్కడ ప్రకటించబడింది.

నూనెతో నింపబడిన తర్వాత 128టన్నుల బరువుండే ఈ ట్రాన్స్‌ఫార్మర్, మహారాష్ట్ర విద్యుత్‌బోర్డుకు చెందిన నాసిక్ విద్యుత్ కేంద్రంకోసం తయారు చేయబడిందని ఆ ప్రకటన తెలియజేసింది.

రాజస్థాన్ అణువిద్యుత్ కేంద్రంకోసం 2,50,000 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్, మహారాష్ట్ర విద్యుత్ బోర్డు కోసం 1,25,000 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్, గుజరాత్‌కోసం లక్షకిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్ తయారీకృషి పురోగమిస్తున్నదని ఆ ప్రకటన ప్రకటించింది.

జియో ఫిజిక్స్ పరిశోధనా సంస్థ

ఉస్మానియాలో డి. ఎస్. రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో భూభౌతిక శాస్త్రపరిశోధనాసంస్థకు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ డి. ఎస్. రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు.

భారత్—సోవియట్ సహకారంతోనిర్మించబడే ఈ సంస్థ, జూన్‌లో పని ప్రారంభిస్తుంది. ఆరులక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సంస్థ భవనం అప్పటికి పూర్తిఅవుతుంది. సోవియట్ యూనియన్ ఈ సంస్థకు 21 లక్షల రూపాయల విలువైన పరికరాలతోసహా మొత్తం 30 లక్షల రూపాయలమేరకుసహాయం అందజేస్తున్నది. భారతీయ భూభౌతిక శాస్త్రవేత్తలకు శిక్షణ యివ్వడానికి రష్యా తన నిపుణులను కూడా పంపుతుంది.

భూభౌతిక శాస్త్రపరిశోధనలోను, బోధనలోను అగ్రస్థాయి కేంద్రసంస్థగా యిది పని చేస్తుంది. దేశంలోని యిలాంటి యితర సంస్థలతోకలిసి యిది పనిచేస్తుంది.

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఈ సంస్థకోసం 28 లక్షల రూపాయలు సమకూరుస్తుంది.

—:o:—

చిత్తూరు చెరకు రైతులపై కేసులు

ప్రభుత్వం ఉపసంహరించుకునే సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 19—చిత్తూరు చక్కెరమిల్లుకు చెరకును సప్లయి చేయనందుకుగాను చిత్తూరులో చెరకు రైతులపై విధించిన కేసులను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇక్కడ తెలియవచ్చింది.

రేపు ఇక్కడ సమావేశం కాబోతున్న రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదన గురించి చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి.

మిల్లుకు చెరకును సప్లయి చేయనందుకు గాను చిత్తూరులో గత నెల రోజులుగా రైతులను అరెస్టు చేస్తున్నారు. పోలీసులు ఈ సందర్భంలో 68 మందిని కస్టడీలోకి తీసుకుని కేసులను బనాయించారు.

చెరకు సప్లయి విషయంలో మిల్లుకు రైతులకు మధ్య వైరాన్ని నివారించే ఉద్దేశంతోనే కేసులను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది.

—:o:—

అమ్మాన్, ఏప్రిల్ 18: ఇజ్రేలుతో జోర్డాన్ నేడు రెండుమార్లు సరిహద్దులవద్ద ఘర్షణపడటంతో మొత్తం 21 సార్లు ఫిబ్రవరి మాసం మొదలుగా—ఈసంఘర్షణలు జరిగాయి.

కార్మికసంఘాలస్థానే కార్మిక మండలులు

హాథీ సూచన: "కార్మిక భాగస్వామ్యంపై ప్రభుత్వ సంస్థలు మార్గదర్శకం కావాలి"

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19:

కార్మిక సంఘాలకు బదులు కార్మికులందరూ కలసి ఎన్నుకునే కార్మిక మండలులను ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి శ్రీ జె. ఎల్. హాథీ నేడు ఇక్కడ ఒక కొత్త సూచన చేశారు.

ప్రభుత్వరంగం సంస్థల అధినేతల సమావేశంలో శ్రీ హాథీ మాట్లాడుతూ, కార్మికుల విషయాలకు సంబంధించి సంప్రదింపులు, రాయబారాలు, బేరాలుచేయుటం మున్నగు అధికారాల నన్నింటినీ నిర్దిష్టంగా కొన్నిసంవత్సరాల పాటు యీ మండలులకు యివ్వాలనికూడా అన్నారు.

ఈ ప్రతిపాదనకు కార్మిక సంఘాల ఆమోదాన్ని పొందవలసి ఉంటుందంటూ, యీ అంగీకారం లేకపోతే యిలాంటి పథకంతో ముందడుగు వేయడం కష్టమని శ్రీ హాథీ అన్నారు.

కార్మికుల విషయంలో ఎదుర్కొంటున్న చిక్కులను ప్రస్తావించి విభిన్నకార్మిక సంఘాల మధ్య విరోధము కార్మిక సంఘాలలో అంతకలహాలు ఉన్నాయనీ యీ జాడ్యం అన్ని రంగాలకూ వ్యాపించిందనీ, దీనిని తేలికగా పరిష్కరించే మార్గం లేదనీ అన్నారు.

పరిశ్రమల యజమానులు పరిష్కర్త హోదాలో ఏదో ఒక సంఘానికి గుర్తింపు యివ్వలేదంటూ, వివిధ సంఘాల బలాబలాలను తేల్చుకొనడంకూడా కష్టంగానే ఉన్నదన్నారు. పరిశ్రమలలో కార్మిక సంఘాల గుర్తింపునకు సంబంధించి కార్మికసంఘాల వ్యవస్థ ఆమోదయోగ్యమైనదేదో ఒక విధానాన్ని దేనినీసూచించలేక పోయిందన్నారు.

గుర్తింపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక స్వతంత్ర సంస్థను నెలకొల్పి వప్పటి, పోటీ సంఘాల బలాబలాలను తేల్చడానికి ఆమోదయోగ్యమైన ఒక విధానం ఉండాలన్నారు.

ప్రభుత్వరంగం సంస్థలు నిర్మాణదశనుదాటి ఉత్పత్తి దశను చేరినప్పుడు మిగులు కార్మికుల కూడా చేర్చుకునే సమన్వయ పథకానికి సంబంధించి ఈనాసమావేశం చర్చిస్తుంది. ఈ సమావేశం పరిశీలించే ప్రధానాంశాలలో యిదిఒకటి.

ప్రభుత్వరంగం ప్రస్తుతపరిమాణము, భవిష్యత్తులో దీని అభివృద్ధిచూస్తే, యిలాంటి పథకం సమంజసమేనని శ్రీ హాథీ చెప్పారు.

కార్మిక రంగంలో ప్రభుత్వరంగం సంస్థల కృషిని ప్రస్తావించి, యీ విషయంలో యీ సంస్థలు ప్రయివేటు రంగంలోకన్నా మెరుగుగా లేవన్నారు.

పారిశ్రామిక సంబంధాల ప్రస్తుత పరిస్థితికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, గత రెండేళ్లు కార్మిక అశాంతి తీవ్రంగా ఉన్నదనీ, అయితే యీ కాలంలో పనిదినాల నష్టానికి సంబంధించి ప్రభుత్వరంగం సంస్థలే మెరుగుగా ఉన్నాయన్నారు. అయితే కార్మికసంబంధాలను యిది వ్యతిరేకంగా ఆలోచించరాదన్నారు. కార్మిక భాగస్వామ్యం ఏర్పాటులో ప్రభుత్వరంగం మార్గదర్శకం కావాలన్నారు. కార్మికులకు, వారుపనిచేసేసంస్థలకు మధ్య ఏకీభావాన్ని సృష్టించడంద్వారా యిది సాధ్యమనీ, కాని ప్రభుత్వరంగం సంస్థల అధిపతులు గత సమావేశంలో అంగీకరించిన సంయుక్త నిర్వహణ మండలులు ఈ విషయంలో అభివృద్ధిని సాధించలేక పోయాయన్నారు.

—:o:—

రాజ్యసభ సమావేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఏప్రిల్ 29న సమావేశం కావడానికి పిలుపు ఇవ్వబడిన రాజ్యసభ మే 10వ తేదీవరకు పదిసార్లు సమావేశమవుతుంది. ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో ఎన్నికయిన కొత్తసభ్యులు ఈకాలంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

దేహపుష్టికి ఆరోగ్యానికి
పండిత-డి గోపాలాచార్యులవారి
జీవామృతం
69 సంవత్సరములనుండి ప్రసిద్ధి గాంచినది
ఆయుర్వేదాశ్రమం (ప్రైవేట్) లిమిటెడ్
మదరాసు. 17.

బాటా కూలర్స్
వచ్చే మండు వేసంగికి
హాయి నిచ్చే జోళ్లు

మీ పాదాల ప్రత్యేక అవసరాలను బట్టి, మెత్తగా, హాయిగా చల్లదనాన్నిచ్చే యీ బాటా కూలర్సును తొడిగి చూడండి. వేసవికి తగినవి. మంచి తమాషాగా వుంటాయి. మీ పాదాలకు గాలి తగుల్తూ ఎంతో సదుపాయంగా వుంటాయి. హాయిగా, ఆనందంగా నడవండి. రాబోయే వేసవికోసం తయారు చేసిన జోళ్ళలో ఇవి కొన్ని రకాలు. నాణ్యమైన వస్తువుతో తయారు చేసినవే. సాటిలేని ఆరే నవిరనం మీకు సరిగ్గా సరిపోయి చాలాకాలం మన్నుతాయి. రండి. నేడే ఓ జత జోళ్లు కొనుక్కోండి. ఎండ, వేడి అనుకోకుండా యీ వేసవిని పూర్తిగా గడిపివేయండి.

Bata

సొగసైన స్త్రీలు

...తప్పకుండా

ELPAR®

ఎల్ పార్ బట్టలను ధరించి ఉండాలి!

(లేకపోతే అంత సొగసుగా కనపడరేరు...)

ఒయ్యారాలు ఒలుకుతూ ఉండండి.
అత్యంత ఆధునికమైన దుస్తులనే ధరించండి.
ఫ్యాషన్లలో ముందంజవేయండి!
కంటికి యింపైన రంగులు, చూడ ముచ్చటైన డిజైనులుగల
ఎల్ పార్ బట్టలనే ఎన్నుకోండి.
అవి ఆధునిక ఫ్యాషన్లకు సరిపోయే విశిష్టమైన
చీరలు, బ్లౌజ్, ఫ్రాక్, సల్ వార్లు మొ॥
దుస్తులకు ఎంతో మనోహరమైన
బట్టలు. ఇదిగో ఎల్ పార్...
సౌందర్యమునకు ఆధారమైనది!

ప్యారగాన్

ఎల్ పార్-క్రొత్త సింథటిక్ ఫైబర్
యొక్క బట్టలు—
కుటుంబము అంతటి!

ప్యారగాన్ టెక్స్ టైల్ మిల్స్, బొంబాయి-13

everest/147/PTM ti

నీగ్రో నాయకుడు డా. మార్టిన్ లూథర్ కింగ్ కు జోహార్లర్పించేందుకు వేలాదిమంది అమెరికన్లు న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులోకి చేరుకున్నారు. అధ్యక్షులు శ్రీ జాన్సన్ ఆదివారాన్ని జాతీయ సంతాపదినంగా ప్రకటించారు.

ఇజ్రేల్ తో అమీతుమీ తేల్చే యుద్ధం

ఆరబ్ దేశాలకు నాసర్ హెచ్చరిక

కైరో, ఏప్రిల్ 19 : ఇజ్రేల్ తో దీర్ఘ కాలంసాగే తీవ్రయుద్ధానికి, అమీతుమీ తేల్చి వేయుగల యుద్ధానికి ఆరబ్ దేశాలు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ నాసర్ హెచ్చరించారు.

డాక్లియా రాష్ట్ర రాజధాని అయిన మార్ సొలాలో ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇజ్రేల్ తో రానున్నయుద్ధంలో 'ఆరబ్ దేశాలు గౌరవంగా బ్రతుక గలవో, లేక అనంతమైన బానిస బ్రతుకులో పడిపోతాయో తేలిపోతుందని నాసర్ స్పష్టం చేశారు.

ఈజిప్టు ఎన్నటికీ దాసోహం అనదు అని ఆయన ప్రకటించగానే హర్షధ్వానాలు మిన్ను ముట్టాయి.

ఆరబ్ రిపబ్లిక్ లోని ఏకైక రాజకీయ పక్షమైన ఆరబ్ సోషలిస్టు యూనియన్ సభ్యులంతా—ప్రధాన కార్యదర్శి సహా — రాజీనామా చేశారని, మార్చి 30న తాను ప్రకటించిన కొత్త ప్రజాస్వామ్యం రాజకీయ ప్రణాళిక క్రింద జరిగే ఎన్నికలలో పోటీ చేసే నిమిత్తమే వారీవిధంగా రాజీనామాచేశారని నాసర్ వెల్లడించారు.

ఈ ప్రణాళిక క్రింద ఆరబ్ సోషలిస్టు యూనియన్ పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక సభ్యుడు, కార్య నిర్వాహకుడు ఎన్నుకోవలసి ఉంటుంది. నామినేషన్లు అంటూ ఏమీ ఉండవు.

మే 2న జరిగే రిఫరెండం ఫలితాలు తెలియగానే ఆ రాజీనామాలను ఆమోదిస్తామని నాసర్ చెప్పారు.

మార్చి 30న తాను ప్రకటించిన ప్రణాళికకు అధిక సంఖ్యాకుల ఆమోదం పొందగానే 20 లేదా 40 మంది సభ్యులతో ఎన్నికల పర్యవేక్షణ సంఘాన్ని నియమిస్తామని చెప్పారు.

ఈ ఎన్నికల ఫలితంగా జూలై 23న జాతీయ కాంగ్రెస్ ను 1000 మంది డెలిగేట్లను నామినేట్ జరుగుతుంది. ఈ జాతీయ కాంగ్రెస్ ఒక కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఆరబ్ సోషలిస్టు యూనియన్ పునర్నిర్మాణ చర్యలను ప్రస్తుతానికి తాను నిర్వహిస్తానని, ఇందులో సైన్యానికి స్థానం ఉండదని నాసర్ చెప్పారు.

—o:o—

కైరో, ఏప్రిల్ 19: పశ్చిమాసియాలో శాంతి సాధనకృషి చేసిన సమితి ప్రత్యేకదూత గున్నార్ జారింగ్ వచ్చేవారం ఉథాంట్ ను కలుసుకుని క్లిష్ట దశలో పడిన శాంతి కృషి గురించి వివరిస్తారని విశ్వసనీయంగా తెలియవచ్చింది.



పూనాచా రాజీనామాకై లోక్ సభలో పట్టుదల

రత్లాంగూడ్సు ప్రమాదంపై రైల్వేమంత్రి ప్రకటన సందర్భంగా సభ్యుల కేకలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: నిన్న రత్లాం సమీపాన రెండు గూడ్సు బండ్లు ఢీకొనడంవల్ల తటస్థించిన ప్రమాదాన్ని గూర్చి ఒక ప్రకటన చేయడానికి రైల్వే మంత్రి శ్రీ సి. ఎం. పూనాచా ఈ వేళ లోక్ సభలో లేవగానే, ఆయన తమ పదవికి రాజీనామా చేయాలని కొందరు సభ్యులు కేకలు వేశారు.

(ఈ ప్రమాదంలో 12 మంది వ్యక్తులు చాలా పశువులు చనిపోవడం జరిగింది.)

సభాపతి నచ్చచెప్పి కూర్చొబెట్టే వరకు కొందరు ప్రతిపక్ష సభ్యులు రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కొన్ని నిమిషాలపాటు కేకలు వేస్తూనే ఉన్నారు.

దాదాపు నిత్యం 'ఎక్కడో' ఒక చోట ప్రమాదం సంభవిస్తూనే ఉన్నదనీ, వాటిని నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనడం లేదనీ వారు అన్నారు.

రైల్వేశాఖలో ఏదైనా లోపం ఉంటే, ఈ పద్ధతి (కేకలువేయడం, మంత్రిని ప్రకటన చేయనివ్వక పోవడం) ద్వారా దానిని సరిదిద్దే వీలు ఉండదని సభాపతి వారికి నచ్చ చెప్పారు.

ఈజిప్టు విదేశాంగమంత్రి మాస్కో పయనం

కైరో ఏప్రిల్ 19: పశ్చిమాసియా సమస్యపై సోవియట్ నాయకులతో నిర్ణయాత్మకమైన సంభాషణలు జరిపేందుకు ఆక్యఅరబ్ రిపబ్లిక్ విదేశాంగమంత్రి మహమ్మద్ రియాద్ నిన్న ఇక్కడనుంచి మాస్కో వెళ్ళారు.

సమితి ప్రత్యేకదూత గున్నార్ జారింగు కృషి విఫలమైనందున, ఇకపై ఎట్టిచర్యలు తీసుకోవాలన్న విషయమై చర్చించడానికి శ్రీ రియాద్ వెళ్ళారు. ఈయన సోవియట్ విదేశాంగమంత్రి ఆండ్రీగ్రోమికోతో, ఈ సమస్యను భద్రతాసంఘానికి తిరిగి పంపాలా లేక సర్వప్రతినిధిసభలో ప్రస్తావించాలా అన్న విషయమై చర్చిస్తారని తెలియవచ్చింది.

శ్రీ పూనాచా "ప్రగాఢ సంతాపం"తో ప్రమాద వివరాలు తెల్పుతూ, ఆ దుర్ఘటన గూర్చి విచారణ జరిపేందుకు ఒక దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

ఈ ప్రమాదంలో ఒక గూడ్సుబండి చివరి ఏడు వాగన్లలోని పశువులు మరణించాయి.

దుర్మరణంపాలైన వారి బంధువులకు, గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లింపులు జరిగాయి.

జాతీయాదాయం సాలీన 6% పెంపుదల

చతుర్థ ప్రణాళిక లక్ష్యంగా వివరణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : వచ్చే ఏప్రిల్ నుంచి అమలులోనికివచ్చే నాలుగవ ప్రణాళికా కాలంలో మొత్తంమీద సాలీనా 5 నుంచి 6 శాతం వరకు జాతీయాదాయాన్ని పెంచాలని ప్రణాళికాసంఘం సూచించినట్లు నేడిక్కడ విశ్వసనీయంగా తెలిసింది.

ప్రణాళికా దృక్పథానికి సంబంధించిన పత్రాన్ని ప్రణాళికా సంఘం రూపొందించింది. దీనిలో పై విషయాన్ని పేర్కొన్నారు.

ప్రణాళికా పెట్టుబడి ఇంత ఉండాలని యీ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాని వివిధరంగాలలో సాధించదలచినజాతీయాదాయం పెంపుదల లక్ష్యాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళిక పెట్టుబడిని యిదివరకే ప్రణాళికా సంఘంలోని నిపుణులు రూపొందించారని విశ్వసించబడుతుంది.

గతవారంలో జరిగిన ప్రణాళికా సంఘం పరిశీలించినతర్వాత యీపత్రాన్ని తిరిగి రూపొందిస్తున్నారు. వచ్చేవారంలో దీని కేంద్రమంత్రివర్గానికినివేదిస్తారు. మొదట ఈ పత్రంలో లేని కొన్ని రంగాల వివరాలను యిప్పుడు కొత్తగా చేర్చడమే ప్రధానమైన మార్పు అనికూడా తెలుస్తోంది.

దీనిని కేంద్రమంత్రివర్గం పరిశీలించినఅనంతరం, మే 17, 18 తేదీలలో జరిగే జాతీయాభివృద్ధిమండలి దీనిని పరిశీలిస్తుంది. ప్రణాళికా పరిమాణాన్ని పేర్కొనడానికి యీ మండలి ఖచ్చితమైన సూచనలుచేసి, యీ లక్ష్యాల సాధనకు చేయవలసిన కృషిని వివరిస్తుంది. ప్రణాళికా వివరాలను తర్వాత ఖరీదుచేస్తారు.

జాతీయాదాయాన్ని ఐదుశాతం రేటును పెంచడానికి సంవత్సరానికి రు 200 నుంచి 250 కోట్ల వరకు అదనపు వనరులను చేకూర్చవలసి ఉంటుందని ఈ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జాతీయాదాయాన్ని సాలీనా ఆరు శాతానికి పెంచాలని నిర్ణయించే పక్షంలో ఏటా మరో రు 50 కోట్లు అదనంగా వనరులను సేకరించ వలసి ఉంటుంది.

చతుర్థ ప్రణాళికలో వ్యవసాయరంగంలో సాలీనా ఐదుశాతం పెరుగుదలను సాధించడం సాధ్యమేనని ప్రణాళికావేత్తలు విశ్వసిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో సాలీనా 8 నుంచి 10 శాతంవరకు పెంపుదల సాధ్యమని భావిస్తున్నారు.

ఇదివరకు దేశంపొందుతున్న సహాయంలో సగంమేరకు చతుర్థప్రణాళికలో విదేశ సహాయాన్ని కోరుతున్నారు. ఇందువల్ల ఆంతరంగికంగా వనరులను ఎక్కువగా చేకూర్చుకొనడానికి తీవ్రమైన కృషిచేయాలని యీ పత్రంలో పేర్కొనవచ్చు. సాలీనా యిప్పటి "8 శాతం" పొదుపురేటు 12 శాతం కావాలని ప్రణాళికా సంఘం భావిస్తోంది.

ఈ కార్యక్రమము వ్యక్తుల నిజమైన ఆదాయం పెరుగుదలతో నాలుగవవంతును పొదుపుచేసి, దానిని ఉత్పాదక కార్యక్రమాలకు వినియోగించేటట్లు చేస్తుందని భావిస్తున్నారు.

స్వావలంబనపై ఆధారపడి అభివృద్ధిని సాధించాలన్న దృక్పథానికి ప్రాధాన్యత యిస్తున్నారు. నాలుగవ ప్రణాళికను అమలుచేయడం ప్రారంభించిన మూడేళ్లలో పి. ఎల్. 480 క్రింద చేసికొనే ఆహార, వ్యవసాయ పరికరాల దిగుమతులు అన్నిటినీ నిలిపివేయాలని యీ పత్రం స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసరం కాని వస్తువుల దిగుమతులు అన్నిటినీ నిలిపివేయాలని కూడా యీ పత్రం ద్వారా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ఎగుమతులను ఏడుశాతం పెంచాలనిలక్ష్యంగా పేర్కొన్నారు. దీర్ఘకాల వాణిజ్య ఒప్పందాలను చేసికోవాలనీ, విదేశసహకారాన్ని పరిమితం చేయాలనికూడా సూచించారు. వినిమయ వస్తువులకు సంబంధించిన పరిశ్రమలలో విదేశ సహకారాన్ని' ఎంతమాత్రం తీసుకోరాదని నిర్దేశిస్తూ, ఈ సహకారాన్నిపరిమితంచేయడమేగాక యీ సహకారంతో అమలుచేసే ప్రతి పథకాన్ని కటిన నిబంధనలతో పరిశీలించాలని సూచించారు.

వ్యవసాయరంగంలో సుమారు ఐదుశాతం వంతున ఏటా పెంపుదలను సాధించవచ్చునని ప్రణాళికావేత్తలుభావిస్తున్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి మంచి రాబడిగల రకాలను ఉపయోగించడం వల్ల సాధ్యపడిందనీ, అందువల్ల యీ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలనీ, తీవ్ర వ్యవసాయ పథకాన్ని కూడా ఎక్కువగా అమలుచేయాలనీ ప్రణాళికావేత్తలు భావిస్తున్నారు.

సాగులో లేని భూములను అభివృద్ధి చేయాలనీ, సన్నకారు రైతులకు ప్రోత్సాహం యివ్వాలనీ, వ్యవసాయ కూలీలకు ప్రయోజనాలు చేకూర్చాలనీ యీ పత్రంలో పేర్కొన్నారు.

చిన్ననీటి వనరులవంటి పథకాల అవులుకు జిల్లావ్యవసాయ అభివృద్ధి పథకాలను రూపొందించాలని కోరారు.

గ్రామీణ పరిశ్రమల అభివృద్ధిని కూడా సూచించారు.

ఉత్పత్తిని లాభాలనుసాధించడానికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో రెంటిలోను సమర్థవంతమైన నిర్వహణ ప్రధానమని పేర్కొన్నారు.

ప్రణాళికా కాలంలో దేశాని కంతకూ ఒకే విద్యుత్ గ్రిడ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ విద్యుత్ సరఫరా కార్యక్రమాలను తీవ్రంగా అమలు చేయాలని కోరారు.



Printed and Published for Nageswara Rao Estates Private Ltd. by S. Radhakrishna at the Andhra Patrika Press, Gandhinagar, Vijayawada-3. Editor; S. Sambhu Prasad. Phone Vijayawada 5667, 5226.